

శ్రీ లలితా సహస్రనామమ్

Contents

శ్రీ లళితా సహస్రనామ స్తోత్రం

ధ్యానం

ఓం సిన్దూరారుణవిగ్రహాం త్రిణయనాం మాణిక్యమౌలిస్ఫురత్

తారానాయకశేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహాం

పాణిభ్యామళిపూర్ణ్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం

సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం

ధ్యాయేత్ పత్మాసనస్థాం వికసితవదనాం పత్మపత్రాయతాక్షీం

హేమాభాం పీతవస్త్రాం కరకలితలసత్ హేమపత్మాం వరాంగీం

సర్వ్వాలఙ్కారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం

శ్రీవిద్యాం శాన్తమూర్త్తిం సకలసురనుతాం సర్వ్వసమ్పత్ప్రదాత్రీం

సకుఙ్కుమవిలేపనామళికచుంబికస్తూరికాం

సమన్దహసితేక్షణాం సశరచాప పాశాఙ్కుశాం

అశేషజనమోహినీమరుణమాల్యభూషోజ్జ్వలాం

జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం

అరుణాం కరుణాతరంగితాక్షీం

ధృతపాశాఙ్కుశపుష్పబాణచాపాం

అణిమాదిభిరావృతాం మయూఖైరహమిత్యేవ

విభావయే మహేశీం!

స్తోత్రం

1) ఓం శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ

చిదగ్నికుణ్డసంభూతా దేవకార్యసముద్యతా

2) ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహుసమన్వితా

రాగస్వరూప పాశాఢ్యా క్రోధాకారాఙ్కుశోజ్జ్వలా

3) మనోరూపేక్షు కోదణ్డా పఞ్చతన్మాత్రసాయకా

నిజారుణప్రభాపూర మజ్జద్ బ్రహ్మాణ్డమణ్డలా

4) చమ్పకాశోక పున్నాగసౌగన్ధికలసత్కచా

కురువిన్దమణిశ్రేణీ కనత్కోటీరమణ్డితా

5) అష్టమీచన్ద్రబిభ్రాజదళికస్థలశోభితా

ముఖచన్ద్రకళఙ్కాభ మృగనాభివిశేషకా

6) వదనస్మరమాంగల్య గృహతోరణచిల్లికా
వక్త్రలక్ష్మీ పరీవాహచలన్మీనాభలోచనా

7) నవచమ్పకపుష్పాభనాసాదణ్డవిరాజితా
తారాకాన్తితిరస్కారినాసాభరణభాసురా

8) కదంబమఞ్జరీక్లిప్తకర్ణ్ణపూరమనోహరా
తాటఙ్కయుగళీభూతతపనోడుపమణ్డలా

9) పత్మరాగశిలాదర్శ పరిభావికపోలభూః
నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా

10) శుద్ధవిద్యాఙ్కురాకారద్విజపఙ్క్తిద్వయోజ్జ్వలా
కర్పూ్పరవీటికామోదసమాకర్షద్దిగన్తరా

11) నిజసల్లాపమాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ
మన్దస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా

12) అనాకలితసాదృశ్య చిబుకశ్రీవిరాజితా

కామేశబద్ధమాంగల్యసూత్రశోభితకన్ధరా

13) కనకాంగదకేయూర కమనీయభుజాన్వితా

రత్నగ్రైవేయ చిన్తాకలోలముక్తాఫలాన్వితా

14) కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిపణస్తనీ

నాభ్యాలవాలరోమాళీ లతాఫలకుచద్వయీ

15) లక్ష్యరోమలతాధారతా సమున్నేయమధ్యమా

స్తనభారదళన్మధ్యపట్టబన్ధవలిత్రయా

16) అరుణారుణకౌసుంభవస్త్రభాస్వత్కటీతటి

రత్నకిఙ్కిణికారమ్యరశనాదామభూషితా

17) కామేశజ్ఞాతసౌభాగ్యమార్ద్దవోరుద్వయాన్వితా

మాణిక్యమకుటాకారజానుద్వయవిరాజితా

18) ఇన్ద్రగోపపరిక్షిప్త స్మరతూణాభజఙ్ఘికా

గూఢగూల్ఫా కూర్మ్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా

19) నఖదీధితిసంఛన్న నమజ్జనతమోగుణా

పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహా

20) శిఞ్జానమణిమఞ్జీరమణ్డితశ్రీపదాంబుజా

మరాళిమన్దగమనా మహాలావణ్యశేవధిః

21) సర్వారుణానవద్యాంగీ సర్వాభరణభూషితా

శివకామేశ్వరాఙ్కస్థా శివా స్వాధీనవల్లభా

22) సుమేరుమద్ధ్యశృంగస్థా శ్రీమన్నగరనాయికా

చిన్తామణిగృహాన్తస్థా పఞ్చబ్రహ్మాసనస్థితా

23) మహాపద్మాటవీసంస్థా కదంబవనవాసినీ

సుధాసాగరమద్ధ్యస్థా కామాక్షీకామదాయినీ

24) దేవర్షిగణసంఘాతస్తూయమానాత్మవైభవా

భణ్డాసురవధోద్యుక్త శక్తిసేనా సమన్వితా

25) సమ్పత్కరీసమారూఢ సిన్ధురవ్రజసేవితా

అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటికోటిభిరావృతా

26) చక్రరాజరథారూఢ సర్వాయుధపరిష్కృతా

గేయచక్రరథారూఢ మన్త్రిణీపరిసేవితా

27) కిరిచక్రరథారూఢ దణ్డనాథాపురస్కృతా

జ్వాలామాలినికాక్షిప్త వహ్నిప్రాకారమధ్యగా

28) భణ్డసైన్యవధోద్యుక్త శక్తివిక్రమహర్షితా

నిత్యాపరాక్రమాటోప నిరీక్షణసముత్సుకా

29) భణ్డపుత్రవధోద్యుక్త బాలావిక్రమనన్దితా

మన్త్రిణ్యంబావిరచితవిషంగవధతోషితా

30) విశుక్రప్రాణహరణవారాహీవీర్యనన్దితా

కామేశ్వరముఖాలోకకల్పితశ్రీగణేశ్వరా

31) మహాగణేశనిర్భిన్నవిఘ్నయన్త్రప్రహర్షితా

భణ్డాసురేన్ద్రనిర్ముక్తశస్త్రప్రత్యస్త్రవర్షిణీ

32) కరాంగులినఖోత్పన్ననారాయణదశాకృతిః

మహాపాశుపతాస్త్రాగ్ని నిర్ద్దగ్ధాసురసైనికా

33) కామేశ్వరాస్త్రనిర్ద్దగ్ధసభణ్డాసురశూన్యకా

బ్రహ్మోపేన్ద్రమహేన్ద్రాదిదేవసంస్తుతవైభవా

34) హరనేత్రాగ్ని సందగ్ధకామసఞ్జీవనౌషధిః

శ్రీమద్వాగ్భవకూటైకస్వరూపముఖపఙ్కజా

35) కణ్ఠాధఃకటిపర్యన్తమద్ధ్యకూటస్వరూపిణి

శక్తికూటైకతాపన్న కట్యధోభాగధారిణీ

36) మూలమన్త్రాత్మికా మూలకూటత్రయకళేబరా

కుళామృతైకరసికా కుళసఙ్కేతపాలినీ

37) కులాంగనా కులాన్తస్థా కౌళినీకుళయోగినీ

అకుళా సమయాన్తస్థా సమయాచారతత్పరా

38) మూలాధారైకనిలయా బ్రహ్మగ్రన్థివిభేదినీ

మణిపూరాన్తరుదితా విష్ణుగ్రన్థివిభేదినీ

39) ఆజ్ఞాచక్రాన్తరాళస్థా రుద్రగ్రన్థివిభేదినీ
సహస్రారాంబుజారూఢాసుధాసారాభివర్షిణీ

40) తటిల్లతాసమరుచి షట్చక్రోపరిసంస్థితా
మహాసక్తిః కుణ్డలినీ బిసతన్తుతనీయసీ

41) భవానీ భావనాగమ్యా భవారణ్యకుఠారికా
భద్రప్రియా భద్రమూర్త్తిర్ భక్తసౌభాగ్యదాయినీ

42) భక్తిప్రియా భక్తిగమ్యా భక్తివశ్యా భయాపహా
శాంభవీ శారదారాధ్యా శర్వ్వాణీ శర్మ్మదాయినీ

43) శాఙ్కరీ శ్రీకరీ సాధ్వీ శరచ్చన్ద్రనిభాననా
శాతోదరీ శాన్తిమతీ నిరాధారా నిరఞ్జనా

44) నిర్ల్లేపా నిర్మ్మలా నిత్యా నిరాకారా నిరాకులా
నిర్గ్గుణా నిష్కలా శాన్తా నిష్కామా నిరుపప్లవా

45) నిత్యముక్తా నిర్వ్వికారా నిష్ప్రపఞ్చా నిరాశ్రయా
నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవద్యా నిరన్తరా

46) నిష్కారణా నిష్కళఙ్కా నిరుపాధిర్ నిరీశ్వరా

నీరాగా రాగమథనా నిర్మ్మదా మదనాశినీ

47) నిశ్చిన్తా నిరహఙ్కారా నిర్మ్మోహా మోహనాశినీ

నిర్మ్మమా మమతాహన్త్రీ నిష్పాపా పాపనాశినీ

48) నిష్క్రోధా క్రోధశమనీ నిర్ల్లోభా లోభనాశినీ

నిస్సంశయా సంశయఘ్నీ నిర్భవా భవనాశినీ

49) నిర్వ్వికల్పా నిరాబాధా నిర్భేదా భేదనాశినీ

నిర్న్నాశా మృత్యుమథనీ నిష్క్రియా నిష్పరిగ్రహా

50) నిస్తులా నీలచికురా నిరపాయా నిరత్యయా

దుర్ల్లభా దుర్గ్గమా దుర్గ్గా దుఃఖహన్త్రీ సుఖప్రదా

51) దుష్టదూరా దురాచారశమనీ దోషవర్జ్జితా

సర్వ్వజ్ఞా సాన్ద్రకరుణా సమానాధిక వర్జ్జితా

52) సర్వ్వశక్తిమయీ సర్వ్వమంగళా సద్గతిప్రదా

సర్వేశ్వరీ సర్వమయీ సర్వమన్త్రస్వరూపిణీ

53) సర్వయన్త్రాత్మికా సర్వతన్త్రరూపామనోన్మనీ
మాహేశ్వరీ మహాదేవీ మహాలక్ష్మీర్మృడప్రియా

54) మహారూపా మహాపూజ్యా మహాపాతకనాశినీ
మహామాయా మహాసత్త్వా మహాశక్తిర్ మహారతిః

55) మహాభోగా మహైశ్వర్యా మహావీర్యా మహాబలా
మహాబుద్ధిర్ మహాసిద్ధిర్ మహాయోగీశ్వరేశ్వరీ

56) మహాతన్త్రా మహామన్త్రా మహాయన్త్రా మహాసనా
మహాయాగక్రమారాధ్యా మహాభైరవపూజితా

57) మహేశ్వరమహాకల్పమహాతాణ్డవసాక్షిణీ
మహాకామేశమహిషీ మహాత్రిపురసున్దరీ

58) చతుఃషష్ట్యుపచారాఢ్యా చతుఃషష్టికలామయీ
మహాచతుఃషష్టికోటియోగినీగణసేవితా

59) మనువిద్యా చన్ద్రవిద్యా చన్ద్రమణ్డలమద్ధ్యగా

చారురూపా చారుహాసా చారుచన్ద్రకలాధరా

60) చరాచరజగన్నాథా చక్రరాజనికేతనా

పార్వ్వతీ పత్మనయనాపత్మరాగసమప్రభా

61) పఞ్చప్రేతాసనాసీనా పఞ్చబ్రహ్మస్వరూపిణీ

చిన్మయీ పరమానన్దా విజ్ఞానఘనరూపిణీ

62) ధ్యానధ్యాతృధ్యేయరూపా ధర్మ్మాధర్మ్మవివర్జ్జితా

విశ్వరూపా జాగరిణీ స్వపన్తీ తైజసాత్మికా

63) సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వ్వావస్థావివర్జ్జితా

సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిన్దరూపిణీ

64) సంహారిణీ రుద్రరూపా తిరోధానకరీశ్వరీ

సదాశివానుగ్రహదా పఞ్చకృత్యపరాయణా

65) భానుమణ్డలమద్ధ్యస్థా భైరవీ భగమాలినీ

పత్మాసనా భగవతీ పత్మనాభసహోదరీ

66) ఉన్మేషనిమిషోత్పన్న విపన్నభువనావలిః
సహస్రశీర్షవదనా సహస్రాక్షీ సహస్రపాత్

67) ఆబ్రహ్మకీటజననీ వర్ణ్ణాశ్రమవిధాయినీ
నిజాజ్ఞారూపనిగమా పుణ్యాపుణ్యఫలప్రదా

68) శ్రుతిసీమన్తసిన్దూరీకృతపాదాబ్జధూళికా
సకలాగమసన్దోహశుక్తిసమ్పుటమౌక్తికా

69) పురుషార్త్థప్రదా పూర్ణ్ణా భోగినీ భువనేశ్వరీ
అంబికానాదినిధనా హరిబ్రహ్మేన్ద్రసేవితా

70) నారాయణీ నాదరూపా నామరూపవివర్జ్జితా
హ్రీఙ్కారీ హ్రీమతీ హృద్యా హేయోపాదేయవర్జ్జితా

71) రాజరాజార్చ్చితా రాజ్ఞీ రమ్యా రాజీవలోచనా
రఞ్జనీ రమణీ రస్యా రణత్కిఙ్కిణిమేఖలా

72) రమా రాకేన్దువదనా రతిరూపా రతిప్రియా

రక్షాకరీ రాక్షసఘ్నీ రామా రమణలమ్పటా

73) కామ్యా కామకలారూపా కదంబకుసుమప్రియా

కల్యాణీ జగతీకన్దా కరుణారససాగరా

74) కలావతీ కలాలాపా కాన్తా కాదంబరీప్రియా

వరదా వామనయనా వారుణీమదవిహ్వలా

75) విశ్వాధికా వేదవేద్యా విన్ధ్యాచలనివాసినీ

విధాత్రీ వేదజననీ విష్ణుమాయా విలాసినీ

76) క్షేత్రస్వరూపా క్షేత్రేశీ క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ

క్షయవృద్ధి వినిర్ముక్తా క్షేత్రపాలసమర్చ్చితా

77) విజయా విమలా వన్ద్యా వన్దారుజనవత్సలా

వాగ్వాదినీ వామకేశీ వహ్నిమణ్డలవాసినీ

78) భక్తిమత్కల్పలతికా పశుపాశవిమోచినీ

సంహృతాశేషపాషణ్డా సదాచారప్రవర్త్తికా

79) తాపత్రయాగ్ని సన్తప్తసమాహ్లాదనచన్ద్రికా

తరుణీ తాపసారాధ్యా తనుమద్ధ్యా తమోపహా

80) చితిస్తత్పదలక్ష్యార్థ్థా చిదేకరసరూపిణీ

స్వాత్మానన్దలవీభూతబ్రహ్మాద్యానన్దసన్తతిః

81) పరా ప్రత్యక్చితీరూపా పశ్యన్తీ పరదేవతా

మద్ధ్యమా వైఖరీరూపా భక్తమానసహంసికా

82) కామేశ్వరప్రాణనాడీ కృతజ్ఞా కామపూజితా

శృంగారరససమ్పూర్ణ్ణా జయా జాలన్ధరస్థితా

83) ఓఢ్యాణపీఠనిలయా బిన్దుమణ్డలవాసినీ

రహోయాగక్రమారాధ్యా రహస్తర్ప్పణతర్ప్పితా

84) సద్యఃప్రసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జ్జితా

షడంగదేవతాయుక్తా షాడ్గుణ్యపరిపూరితా

85) నిత్యక్లిన్నా నిరుపమా నిర్వ్వాణసుఖదాయినీ

నిత్యాషోడశికారూపా శ్రీకణ్ఠార్ద్ధశరీరిణీ

86) ప్రభావతీ ప్రభారూపా ప్రసిద్ధా పరమేశ్వరీ

మూలప్రకృతిరవ్యక్తా వ్యక్తావ్యక్తస్వరూపిణీ

87) వ్యాపినీ వివిధాకారా విద్యావిద్యాస్వరూపిణీ

మహాకామేశనయన కుముదాహ్లాదకౌముది

88) భక్తహార్ద్దతమోభేదభానుమద్భానుసన్తతిః

శివదూతీ శివారాధ్యా శివమూర్త్తిః శివఙ్కరీ

89) శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజితా

అప్రమేయా స్వప్రకాశా మనోవాచామగోచరా

90) చిచ్ఛక్తిశ్చేతనారూపా జడశక్తిర్ జడాత్మికా

గాయత్రీ వ్యాహృతిః సన్ధ్యా ద్విజవృన్దనిషేవితా

91) తత్త్వాసనా తత్త్వమయీ పఞ్చకోశాన్తరస్థితా

నిస్సీమమహిమా నిత్యయౌవ్వనా మదశాలినీ

92) మదఘూర్ణ్ణితరక్తాక్షీ మదపాటలగణ్డభూః

చన్దనద్రవదిగ్ధాంగీ చామ్పేయ కుసుమప్రియా

93) కుశలా కోమళాకారా కురుకుల్లా కుళేశ్వరీ

కుళకుణ్డాలయా కౌళమార్గ్గతత్పరసేవితా

94) కుమారగణనాథాంబా తుష్టిః పుష్టిః మతిర్ధృతిః

శాన్తిః స్వస్తిమతీ కాన్తిర్ నన్దినీ విఘ్ననాశినీ

95) తేజోవతీ త్రిణయనా లోలాక్షీకామరూపిణీ

మాలినీ హంసినీ మాతా మలయాచలవాసినీ

96) సుముఖీ నళినీ సుభ్రూః శోభనా సురనాయికా

కాళకణ్ఠీ కాన్తిమతీ క్షోభిణీ సూక్ష్మరూపిణీ

97) వజ్రేశ్వరీ వామదేవీ వయోవస్థా వివర్జ్జితా

సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాతా యశస్వినీ

98) విశుద్ధిచక్రనిలయా రక్తవర్ణ్ణా త్రిలోచనా

ఖట్వాంగాదిప్రహరణా వదనైకసమన్వితా

99) పాయసాన్నప్రియా త్వక్స్థా పశులోకభయఙ్కరీ

అమృతాదిమహాశక్తిసంవృతా డాకినీశ్వరీ

100) అనాహతాబ్జనిలయా శ్యామాభా వదనద్వయా

దంష్ట్రోజ్జ్వలాక్షమాలాదిధరా రుధిరసంస్థితా

101) కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతా స్నిగ్ధౌదనప్రియా

మహావీరేన్ద్రవరదా రాకిణ్యంబాస్వరూపిణీ

102) మణిపూరాబ్జనిలయా వదనత్రయసంయుతా

వజ్రాదికాయుధోపేతా డామర్యాదిభిరావృతా

103) రక్తవర్ణ్ణా మాంసనిష్ఠా గుడాన్నప్రీతమానసా

సమస్తభక్తసుఖదా లాకిన్యంబాస్వరూపిణీ

104) స్వాధిష్ఠానాంబుజగతా చతుర్వక్త్రమనోహరా

శూలాద్యాయుధసమ్పన్నా పీతవర్ణ్ణాతిగర్వ్వితా

105) మేదోనిష్ఠా మధుప్రీతా బన్దిన్యాదిసమన్వితా

దధ్యన్నాసక్తహృదయా కాకినీరూపధారిణీ

106) మూలాధారాంబుజారూఢా పఞ్చవక్త్రాస్థిసంస్థితా

అఙ్కుశాదిప్రహరణా వరదాదినిషేవితా

107) ముద్గౌదనాసక్తచిత్తా సాకిన్యంబాస్వరూపిణీ

ఆజ్ఞాచక్రాబ్జనిలయా శుక్లవర్ణ్ణా షడాననా

108) మజ్జాసంస్థా హంసవతీ ముఖ్యశక్తిసమన్వితా

హరిద్రాన్నైకరసికా హాకినీరూపధారిణీ

109) సహస్రదళపత్మస్థా సర్వ్వవర్ణ్ణోపశోభితా

సర్వ్వాయుధధరా శుక్లసంస్థితా సర్వ్వతోముఖీ

110) సర్వ్వౌదనప్రీతచిత్తా యాకిన్యంబాస్వరూపిణీ

స్వాహాస్వధామతిర్మేధాశ్రుతిస్మృతిరనుత్తమా

111) పుణ్యకీర్త్తిః పుణ్యలభ్యా పుణ్యశ్రవణకీర్త్తనా

పులోమజార్చ్చితా బన్ధమోచినీ బర్బ్బరాళకా

112) విమర్శరూపిణీ విద్యా వియదాదిజగత్ప్రసూ

సర్వ్వవ్యాధిప్రశమనీ సర్వ్వమృత్యునివారిణీ

113) అగ్రగణ్యాచిన్త్యరూపా కలికన్మషనాశినీ
కాత్యాయనీ కాలహన్త్రీ కమలాక్షనిషేవితా

114) తాంబూలపూరితముఖీ దాడిమీకుసుమప్రభా
మృగాక్షీ మోహినీముఖ్యా మృడానీ మిత్రరూపిణీ

115) నిత్యతృప్తా భక్తనిధిర్ నియన్త్రీ నిఖిలేశ్వరీ
మైత్ర్యాదివాసనాలభ్యా మహాప్రళయసాక్షిణీ

116) పరాశక్తిః పరానిష్ఠా ప్రజ్ఞానఘనరూపిణీ
మాధ్వీపానాలసా మత్తా మాతృకావర్ణరూపిణీ

117) మహాకైలాసనిలయా మృణాళమృదుదోర్ల్లతా
మహనీయా దయామూర్త్తిః మహాసామ్రాజ్యశాలినీ

118) ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా
శ్రీషోడశాక్షరీవిద్యా త్రికూటా కామకోటికా

119) కటాక్షకిఙ్కరీభూతకమలాకోటిసేవితా
శిరఃస్థితా చన్ద్రనిభా ఫాలస్థేన్ద్రధనుప్రభా

120) హృదయస్థా రవిప్రఖ్యా త్రికోణాన్తరదీపికా
దాక్షాయణీ దైత్యహన్త్రీ దక్షయజ్ఞవినాశినీ

121) దరాన్దోళితదీర్ఘాక్షీ దరహాసోజ్జ్వలన్ముఖీ
గురూమూర్త్తిర్గ్గుణనిధిర్గ్గోమాతా గుహజన్మభూః

122) దేవేశీ దణ్డనీతిస్థా దహరాకాశరూపిణీ
ప్రతిపన్ముఖ్యరాకాన్తతిథిమణ్డలపూజితా

123) కలాత్మికా కలానాథా కావ్యాలాపవినోదినీ
సచామరరమావాణీ సవ్యదక్షిణసేవితా

124) ఆదిశక్తిరమేయాత్మా పరమాపావనాకృతిః
అనేకకోటిబ్రహ్మాణ్డజననీ దివ్యవిగ్రహా

125) క్లీఙ్కారీకేవలా గుహ్యా కైవల్యపదదాయినీ
త్రిపురా త్రిజగద్వన్ద్యా త్రిమూర్త్తిః త్రిదశేశ్వరీ

126) త్ర్యక్షరీ దివ్యగన్ధాఢ్యా సిన్దూరతిలకాఞ్చితా

ఉమా శైలేన్ద్రతనయా గౌరీ గన్ధర్వ్వసేవితా

127) విశ్వగర్భా స్వర్ణ్ణగర్భా వరదా వాగధీశ్వరీ

ధ్యానగమ్యాపరిచ్ఛేద్యా జ్ఞానదా జ్ఞానవిగ్రహా

128) సర్వ్వవేదాన్తసంవేద్యా సత్యానన్దస్వరూపిణీ

లోపాముద్రార్చ్చితా లీలాక్లిప్త బ్రహ్మాణ్డమణ్డలా

129) అదృశ్యా దృశ్యరహితా విజ్ఞాత్రీ వేద్యవర్జ్జితా

యోగినీ యోగదాయోగ్యా యోగానన్దా యుగన్ధరా

130) ఇచ్ఛాశక్తిజ్ఞానశక్తిక్రియాశక్తిస్వరూపిణీ

సర్వ్వాధారా సుప్రతిష్ఠా సదసద్రూపధారిణీ

131) అష్టమూర్త్తిరజాజైత్రీ లోకయాత్రావిధాయినీ

ఏకాకినీ భూమరూపా నిర్ద్వైతా ద్వైతవర్జ్జితా

132) అన్నదా వసుదా వృద్ధా బ్రహ్మాత్మైక్యస్వరూపిణీ

బృహతీ బ్రాహ్మణీ బ్రాహ్మీ బ్రహ్మానన్దా బలిప్రియా

133) భాషారూపా బృహత్సేనా భావాభావవివర్జితా
సుఖారాధ్యా శుభకరీ శోభనా సులభాగతిః

134) రాజరాజేశ్వరీ రాజ్యదాయినీ రాజ్యవల్లభా
రాజత్కృపా రాజపీఠనివేశితనిజాశ్రితా

135) రాజ్యలక్ష్మీ కోశనాథా చతురంగబలేశ్వరీ
సామ్రాజ్యదాయినీ సత్యసన్ధా సాగరమేఖలా

136) దీక్షితా దైత్యశమనీ సర్వ్వలోకవశఙ్కరీ
సర్వ్వార్థదాత్రీ సావిత్రీ సచ్చిదానన్దరూపిణీ

137) దేశకాలాపరిచ్ఛిన్నా సర్వ్వగాసర్వ్వమోహినీ
సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణీ

138) సర్వ్వోపాధివినిర్మ్ముక్తా సదాశివపతివ్రతా
సమ్ప్రదాయేశ్వరీ సాధ్వీ గురుమణ్డలరూపిణీ

139) కుళోత్తీర్ణ్ణా భగారాధ్యా మాయా మధుమతీ మహీ
గణాంబా గుహ్యకారాధ్యా కోమళాంగీ గురుప్రియా

140) స్వతన్త్రా సర్వ్వతన్త్రేశీ దక్షిణామూర్త్తిరూపిణీ
సనకాది సమారాధ్యా శివజ్ఞానప్రదాయినీ

141) చిత్కలానన్దకలికా ప్రేమరూపా ప్రియఙ్కరీ
నామపారాయణప్రీతా నన్దివిద్యానటేశ్వరీ

142) మిథ్యాజగదధిష్ఠానా ముక్తిదా ముక్తిరూపిణీ
లాస్యప్రియా లయకరీ లజ్జా రంభాదివన్దితా

143) భవదావసుధావృష్టిః పాపారణ్యదవానలా
దౌర్భాగ్యతూలవాతూలా జరాధ్వాన్తరవిప్రభా

144) భాగ్యాబ్ధిచన్ద్రికా భక్తచిత్తకేకీఘనాఘనా
రోగపర్వ్వతదంభోళిర్ మృత్యుదారుకుఠారికా

145) మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాశనా
అపర్ణ్ణా చణ్డికా చణ్డముణ్డాసురనిషూదినీ

146) క్షరాక్షరాత్మికా సర్వ్వలోకేశీ విశ్వధారిణీ

త్రివర్గ్గదాత్రీ సుభగా త్ర్యంబకా త్రిగుణాత్మికా

147) స్వర్గ్గాపవర్గ్గదా శుద్ధా జపాపుష్పనిభాకృతిః

ఓజోవతీ ద్యుతిధరా యజ్ఞరూపా ప్రియవ్రతా

148) దురారాధ్యా దురాధర్షా పాటలీకుసుమప్రియా

మహతీ మేరునిలయా మన్దారకుసుమప్రియా

149) వీరారాధ్యా విరాడ్-రూపా విరజా విశ్వతోముఖీ

ప్రత్యగ్-రూపా పరాకాశా ప్రాణదా ప్రాణరూపిణీ

150) మార్త్తాణ్డభైరవారాధ్యా మన్త్రిణీన్యస్తరాజ్యధూః

త్రిపురేశీ జయత్సేనా నిస్త్రైగుణ్యా పరాపరా

151) సత్యజ్ఞానానన్దరూపా సామరస్యపరాయణా

కపర్ద్దినీ కలామాలా కామధుక్ కామరూపిణీ

152) కలానిధిః కావ్యకలా రసజ్ఞా రసశేవధీః

పుష్టా పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణా

153) పరంజ్యోతిః పరంధామ పరమాణుః పరాత్పరా

పాశహస్తా పాశహన్త్రీ పరమన్త్రవిభేదినీ

154) మూర్త్తామూర్త్తా నిత్యతృప్తా మునిమానసహంసికా

సత్యవ్రతా సత్యరూపా సర్వ్వాన్తర్యామిణీ సతీ

155) బ్రహ్మణీ బ్రహ్మజననీ బహురూపా బుధార్చ్చితా

ప్రసవిత్రీ ప్రచణ్డాజ్ఞా ప్రతిష్ఠా ప్రకటాకృతిః

156) ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పఞ్చాశత్పీఠరూపిణీ

విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ప్రసూః

157) ముకున్దా ముక్తినిలయా మూలవిగ్రహరూపిణీ

భావజ్ఞా భవరోగఘ్నీ భవచక్రప్రవర్త్తినీ

158) ఛన్దఃసారా శాస్త్రసారా మన్త్రసారా తలోదరీ

ఉదారకీర్త్తిరుద్దామవైభవా వర్ణ్ణరూపిణీ

159) జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాన్తిదాయినీ
సర్వోపనిషదుద్ఘుష్టా శాన్త్యతీతకలాత్మికా

160) గంభీరా గగనాన్తస్థా గర్విృతా గానలోలుపా
కల్పనారహితా కాష్ఠా కాన్తా కాన్తార్ధవిగ్రహా

161) కార్యకారణనిర్మ్ముక్తా కామకేళితరంగితా
కనత్కనకతాటఙ్కా లీలావిగ్రహధారిణీ

162) అజాక్షయవినిర్మ్ముక్తా ముగ్ధా క్షిప్రప్రసాదినీ
అన్తర్మ్ముఖసమారాధ్యా బహిర్మ్ముఖసుదుర్ల్లభా

163) త్రయీ త్రివర్గనిలయా త్రిస్థా త్రిపురమాలినీ
నిరామయా నిరాలంబా స్వాత్మారామా సుధాసృతిః

164) సంసారపఙ్కనిర్మ్మగ్నసముద్ధరణపణ్డితా
యజ్ఞప్రియా యజ్ఞకర్త్రీ యజమానస్వరూపిణీ

165) ధర్మ్మాధారా ధనాధ్యక్షా ధనధాన్యవివర్ద్ధినీ
విప్రప్రియా విప్రరూపా విశ్వభ్రమణకారిణీ

166) విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణీ

అయోనిర్ యోనినిలయా కూటస్థా కుళరూపిణీ

167) వీరగోష్ఠిప్రియా వీరా నైష్కర్మ్యా నాదరూపిణీ

విజ్ఞానకలనా కల్యా విదగ్ధా బైన్దవాసనా

168) తత్త్వాధికా తత్త్వమయీ తత్త్వమర్థస్వరూపిణీ

సామగానప్రియా సోమ్యా సదాశివకుటుంబినీ

169) సవ్యాపసవ్యమార్గస్థా సర్వాపద్వినివారిణీ

స్వస్థా స్వభావమధురా ధీరా ధీరసమర్చ్చితా

170) చైతన్యార్ఘ్యసమారాధ్యా చైతన్యకుసుమప్రియా

సదోదితా సదాతుష్టా తరుణాదిత్యపాటలా

171) దక్షిణాదక్షిణారాధ్యా దరస్మేరముఖాంబుజా

కౌలినీ కేవలానర్ఘ్యకైవల్యపదదాయినీ

172) స్తోత్రప్రియా స్తుతిమతీ శ్రుతిసంస్తుతవైభవా

మనస్వినీ మానవతీ మహేశీ మంగళాకృతిః

173) విశ్వమాతా జగద్ధాత్రీ విశాలాక్షీ విరాగిణి

ప్రగద్భా పరమోదారా పరామోదా మనోమయీ

174) వ్యోమకేశీ విమానస్థా వజ్రిణీ వామకేశ్వరీ

పఞ్చయజ్ఞప్రియా పఞ్చప్రేతమఞ్చాధిశాయినీ

175) పఞ్చమీ పఞ్చభూతేశీ పఞ్చసంఖ్యోపచారిణీ

శాశ్వతీ శాశ్వదైశ్వర్యా శర్మ్మదా శంభుమోహినీ

176) ధరాధరసుతా ధన్యా ధర్మ్మిణీ ధర్మ్మవర్ద్ధినీ

లోకాతీతా గుణాతీతా సర్వ్వాతీతా శమాత్మికా

177) బన్ధూకకుసుమప్రఖ్యా బాలాలీలావినోదినీ

సుమంగలీ సుఖకరీ సువేషాఢ్యా సువాసినీ

178) సువాసిన్యర్చ్చనప్రీతాశోభనా శుద్ధమానసా

బిన్దుతర్ప్పణసన్తుష్టా పూర్వ్వజా త్రిపురాంబికా

179) దశముద్రాసమారాధ్యా త్రిపురాశ్రీవశఙ్కరీ
జ్ఞానముద్రా జ్ఞానగమ్యా జ్ఞానజ్ఞేయస్వరూపిణీ

180) యోనిముద్రా త్రిఖణ్డేశీ త్రిగుణాంబా త్రికోణగా
అనఘాద్భుతచారిత్రా వాఞ్ఛితార్థప్రదాయినీ

181) అభ్యాసాతిశయజ్ఞాతా షడధ్వాతీతరూపిణీ
అవ్యాజకరుణామూర్త్తిః అజ్ఞానధ్వాన్తదీపికా

182) ఆబాలగోపవిదితా సర్వానుల్లంఘ్యశాసనా
శ్రీచక్రరాజనిలయా శ్రీమత్త్రిపురసున్దరీ

183) శ్రీశివా శివశక్త్యైక్యరూపిణీ లళితాంబికా
ఇతి శ్రీ లళితాసహస్రనామస్తోత్రం సమ్పూర్ణం

అపరాధ-శోధన

మన్త్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి
యత్ పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే

శాన్తి మన్త్రం

ఓం లోకాః సమస్తాః సుఖినో భవన్తు

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః

ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం

శ్రీ లళితా సహస్రనామావలి

ధ్యానం

ఓం సిన్దూరారుణవిగ్రహాం త్రిణయనాం మాణిక్యమౌలిస్ఫురత్

తారానాయకశేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహాం

పాణిభ్యామళిపూర్ణ్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం

సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం

ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం

హేమాభాం పీతవస్త్రాం కరకలితలసత్ హేమపద్మాం వరాంగీం

సర్వ్వాలఙ్కారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం

శ్రీవిద్యాం శాన్తమూర్త్తిం సకలసురనుతాం సర్వ్వసమ్పత్ప్రదాత్రీం

సకుఙ్కుమవిలేపనామళికచుంబికస్తూరికాం

సమన్దహసితేక్షణాం సశరచాప పాశాఙ్కుశాం

అశేషజనమోహినీమరుణమాల్యభూషోజ్జ్వలాం

జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం

అరుణాం కరుణాతరంగితాక్షీం

ధృతపాశాఙ్కుశపుష్పబాణచాపాం

అణిమాదిభిరావృతాం మయూఖైరహమిత్యేవ

విభావయే మహేశీం!

నామావలి

ఓం లళితాంబికాయై నమః

1. ఓం శ్రీమాత్రే నమః

2. ఓం శ్రీమహారాజ్ఞ్యై నమః

3. ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః

4. ఓం చిదగ్ని-కుణ్డ-సంభూతాయై నమః

5. ఓం దేవకార్య-సముద్యతాయై నమః

6. ఓం ఉద్యద్భాను-సహస్రాభాయై నమః

7. ఓం చతుర్బాహు-సమన్వితాయై నమః

8. ఓం రాగస్వరూప-పాశాఢ్యాయై నమః

9. ఓం క్రోధాకారాఙ్కుశోజ్జ్వలాయై నమః

10. ఓం మనోరూపేక్షు-కోదణ్డాయై నమః

11. ఓం పఞ్చతన్మాత్ర-సాయకాయై నమః

12. ఓం నిజారుణ-ప్రభాపూర-మజ్జద్ బ్రహ్మాణ్డమణ్డలాయై నమః

13. ఓం చమ్పకాశోక-పున్నాగ-సౌగన్ధిక-లసత్కచాయై నమః

14. ఓం కురువిన్దమణి-శ్రేణీ-కనత్కోటీర-మణ్డితాయై నమః

15. ఓం అష్టమీచన్ద్ర-విభ్రాజ-దళికస్థల-శోభితాయై నమః

16. ఓం ముఖచన్ద్ర-కళఙ్కాభ-మృగనాభి-విశేషకాయై నమః

17. ఓం వదనస్మర-మాంగల్య-గృహతోరణ-చిల్లికాయై నమః

18. ఓం వక్త్రలక్ష్మీ-పరీవాహ-చలన్మీనాభ-లోచనాయై నమః

19. ఓం నవచమ్పక-పుష్పాభ-నాసాదణ్డ-విరాజితాయై నమః

20. ఓం తారాకాన్తి-తిరస్కారి-నాసాభరణ-భాసురాయై నమః

21. ఓం కదంబమఞ్జరీ-క్లిప్త-కర్ణపూర-మనోహరాయై నమః

22. ఓం తాటఙ్క-యుగళీ-భూత-తపనోడుప-మణ్డలాయై నమః

23. ఓం పత్మరాగశిలాదర్శ-పరిభావి-కపోలభువే నమః

24. ఓం నవవిద్రుమ-బింబశ్రీ-న్యక్కారి-రదనచ్ఛదాయై నమః

25. ఓం శుద్ధవిద్యాఙ్కురాకార-ద్విజపఙ్క్తి-ద్వయోజ్జ్వలాయై నమః

26. ఓం కర్పూరవీటికామోద-సమాకర్ష-ద్దిగన్తరాయై నమః

27. ఓం నిజ-సల్లాప-మాధుర్య-వినిర్భర్త్సిత-కచ్ఛప్యై నమః

28. ఓం మన్దస్మిత-ప్రభాపూర-మజ్జత్కామేశ-మానసాయై నమః

29. ఓం అనాకలిత-సాదృశ్య-చిబుకశ్రీ-విరాజితాయై నమః

30. ఓం కామేశ-బద్ధ-మాంగల్య-సూత్ర-శోభిత-కన్ధరాయై నమః

31. ఓం కనకాఙ్గద-కేయూర-కమనీయ-భుజాన్వితాయై నమః

32. ఓం రత్నగ్రైవేయ-చిన్తాక-లోల-ముక్తాఫలాన్వితాయై నమః

33. ఓం కామేశ్వర-ప్రేమరత్న-మణి-ప్రతిపణ-స్తన్యై నమః

34. ఓం నాభ్యాలవాల-రోమాళీ-లతా-ఫల-కుచద్వయ్యై నమః

35. ఓం లక్ష్యరోమ-లతాధారతా-సమున్నేయ-మధ్యమాయై నమః

36. ఓం స్తనభార-దళన్మద్ధ్య-పట్టబన్ధ-వళిత్రయాయై నమః

37. ఓం అరుణారుణ-కౌసుంభ-వస్త్ర-భాస్వత్-కటీతట్యై నమః

38. ఓం రత్న-కిఙ్కిణికా-రమ్య-రశనా-దామ-భూషితాయై నమః

39. ఓం కామేశ-జ్ఞాత-సౌభాగ్య-మార్ద్దవోరు-ద్వయాన్వితాయై నమః

40. ఓం మాణిక్య-మకుటాకార-జానుద్వయ-విరాజితాయై నమః

41. ఓం ఇన్ద్రగోప-పరిక్షిప్త-స్మరతూణాభ-జఙ్ఘికాయై నమః

42. ఓం గూఢగుల్ఫాయై నమః

43. ఓం కూర్మ్మపృష్ఠ-జయిష్ణు-ప్రపదాన్వితాయై నమః

44. ఓం నఖదీధితి-సంఛన్న-నమజ్జన-తమోగుణాయై నమః

45. ఓం పదద్వయ-ప్రభాజాల-పరాకృత-సరోరుహాయై నమః

46. ఓం శిఞ్జాన-మణిమఞ్జీర-మణ్డిత-శ్రీపదాంబుజాయై నమః

47. ఓం మరాళీ-మన్దగమనాయై నమః

48. ఓం మహాలావణ్య-శేవధయే నమః

49. ఓం సర్వారుణాయై నమః

50. ఓం అనవద్యాఙ్గ్యై నమః

51. ఓం సర్వాభరణ-భూషితాయై నమః

52. ఓం శివ-కామేశ్వరాఙ్కస్థాయై నమః

53. ఓం శివాయై నమః

54. ఓం స్వాధీన-వల్లభాయై నమః

55. ఓం సుమేరు-మధ్య-శృంగస్థాయై నమః

56. ఓం శ్రీమన్నగర-నాయికాయై నమః

57. ఓం చిన్తామణిగృహాన్తస్థాయై నమః

58. ఓం పఞ్చ-బ్రహ్మాసన-స్థితాయై నమః

59. ఓం మహాపద్మాటవీ-సంస్థాయై నమః

60. ఓం కదంబవన-వాసిన్యై నమః

61. ఓం సుధాసాగర-మధ్యస్థాయై నమః

62. ఓం కామాక్ష్యై నమః

63. ఓం కామదాయిన్యై నమః

64. ఓం దేవర్షి-గణ-సంఘాత-స్తూయమానాత్మ-వైభాయై నమః

65. ఓం భణ్డాసుర-వధోద్యుక్త-శక్తిసేనా-సమన్వితాయై నమః

66. ఓం సమ్పత్కరీ-సమారూఢ-సిన్ధుర-వ్రజ-సేవితాయై నమః

67. ఓం అశ్వారూఢాధిష్ఠితాశ్వ-కోటి-కోటిభి-రావృతాయై నమః

68. ఓం చక్రరాజ-రథారూఢ-సర్వాయుధ-పరిష్కృతాయై నమః

69. ఓం గేయచక్ర-రథారూఢ-మన్త్రిణీ-పరిసేవితాయై నమః

70. ఓం కిరిచక్ర-రథారూఢ-దణ్డనాథా-పురస్కృతాయై నమః

71. ఓం జ్వాలామాలినికాక్షిప్త-వహ్నిప్రాకార-మద్ధ్యగాయై నమః

72. ఓం భణ్డసైన్య-వధోద్యుక్త-శక్తి-విక్రమ-హర్షితాయై నమః

73. ఓం నిత్యా-పరాక్రమాటోప-నిరీక్షణ-సముత్సుకాయై నమః

74. ఓం భణ్డపుత్ర-వధోద్యుక్త-బాలా-విక్రమ-నన్దితాయై నమః

75. ఓం మన్త్రిణ్యంబా-విరచిత-విషఙ్గ-వధ-తోషితాయై నమః

76. ఓం విశుక్ర-ప్రాణహరణ-వారాహీ-వీర్య-నన్దితాయై నమః

77. ఓం కామేశ్వర-ముఖాలోక-కల్పిత-శ్రీగణేశ్వరాయై నమః

78. ఓం మహాగణేశ-నిర్భిన్న-విఘ్నయన్త్ర-ప్రహర్షితాయై నమః

79. ఓం భణ్డాసురేన్ద్ర-నిర్ముక్త-శస్త్ర-ప్రత్యస్త్ర-వర్షిణ్యై నమః

80. ఓం కరాంగులి-నఖోత్పన్న-నారాయణ-దశాకృత్యై నమః

81. ఓం మహా-పాశుపతాస్త్రాగ్ని-నిర్దగ్ధాసుర-సైనికాయై నమః

82. ఓం కామేశ్వరాస్త్ర-నిర్దగ్ధ-సభాణ్డాసుర-శూన్యకాయై నమః

83. ఓం బ్రహ్మోపేన్ద్ర-మహేన్ద్రాది-దేవ-సంస్తుత-వైభవాయై నమః

84. ఓం హర-నేత్రాగ్ని-సందగ్ధ-కామ-సఞ్జీవనౌషధయే నమః

85. ఓం శ్రీమద్వాగ్భవ-కూటైక-స్వరూప-ముఖ-పఙ్కజాయై నమః

86. ఓం కణ్ఠాధః-కటి-పర్యన్త-మధ్యకూట-స్వరూపిణ్యై నమః

87. ఓం శక్తికూటైకతాపన్న-కట్యధోభాగ-ధారిణ్యై నమః

88. ఓం మూలమన్త్రాత్మికాయై నమః

89. ఓం మూలకూటత్రయ-కళేబరాయై నమః

90. ఓం కుళామృతైక-రసికాయై నమః

91. ఓం కుళసఙ్కేత-పాలిన్యై నమః

92. ఓం కులాంగనాయై నమః

93. ఓం కులాన్తఃస్థాయై నమః

94. ఓం కౌళిన్యై నమః

95. ఓం కుళయోగిన్యై నమః

96. ఓం అకుళాయై నమః

97. ఓం సమయాన్తస్థాయై నమః

98. ఓం సమయాచారతత్పరాయై నమః

99. ఓం మూలాధారైక-నిలయాయై నమః

100. ఓం బ్రహ్మగ్రన్థి-విభేదిన్యై నమః

101. ఓం మణిపూరాన్తరుదితాయై నమః

102. ఓం విష్ణుగ్రన్థి-విభేదిన్యై నమః

103. ఓం ఆజ్ఞాచక్రాన్తరాళస్థాయై నమః

104. ఓం రుద్రగ్రన్థి-విభేదిన్యై నమః

105. ఓం సహస్రారాంబుజారూఢాయై నమః

106. ఓం సుధాసారాభివర్షిణ్యై నమః

107. ఓం తటిల్లతా-సమరుచ్యై నమః

108. ఓం షట్చక్రోపరి-సంస్థితాయై నమః

109. ఓం మహాసక్త్యై నమః

110. ఓం కుణ్డలిన్యై నమః

111. ఓం బిసతన్తు-తనీయస్యై నమః

112. ఓం భవాన్యై నమః

113. ఓం భావనాగమ్యాయై నమః

114. ఓం భవారణ్య-కుఠారికాయై నమః

115. ఓం భద్రప్రియాయై నమః

116. ఓం భద్రమూర్త్తయే నమః

117. ఓం భక్త-సౌభాగ్య-దాయిన్యై నమః

118. ఓం భక్తిప్రియాయై నమః

119. ఓం భక్తిగమ్యాయై నమః

120. ఓం భక్తివశ్యాయై నమః

121. ఓం భయాపహాయై నమః

122. ఓం శాంభవ్యై నమః

123. ఓం శారదారాధ్యాయై నమః

124. ఓం శర్వాణ్యై నమః

125. ఓం శర్మదాయిన్యై నమః

126. ఓం శాఙ్కర్యై నమః

127. ఓం శ్రీకర్యై నమః

128. ఓం సాధ్వ్యై నమః

129. ఓం శరచ్చన్ద్ర-నిభాననాయై నమః

130. ఓం శాతోదర్యై నమః

131. ఓం శాన్తిమత్యై నమః

132. ఓం నిరాధారాయై నమః

133. ఓం నిరఞ్జనాయై నమః

134. ఓం నిర్ల్లేపాయై నమః

135. ఓం నిర్మ్మలాయై నమః

136. ఓం నిత్యాయై నమః

137. ఓం నిరాకారాయై నమః

138. ఓం నిరాకులాయై నమః

139. ఓం నిర్గ్గుణాయై నమః

140. ఓం నిష్కలాయై నమః

141. ఓం శాన్తాయై నమః

142. ఓం నిష్కామాయై నమః

143. ఓం నిరుపప్లవాయై నమః

144. ఓం నిత్యముక్తాయై నమః

145. ఓం నిర్వ్వికారాయై నమః

146. ఓం నిష్ప్రపఞ్చాయై నమః

147. ఓం నిరాశ్రయాయై నమః

148. ఓం నిత్యశుద్ధాయై నమః

149. ఓం నిత్యబుద్ధాయై నమః

150. ఓం నిరవద్యాయై నమః

151. ఓం నిరన్తరాయై నమః

152. ఓం నిష్కారణాయై నమః

153. ఓం నిష్కళఙ్కాయై నమః

154. ఓం నిరుపాధయే నమః

155. ఓం నిరీశ్వరాయై నమః

156. ఓం నీరాగాయై నమః

157. ఓం రాగమథనాయై నమః

158. ఓం నిర్మ్మదాయై నమః

159. ఓం మదనాశిన్యై నమః

160. ఓం నిశ్చిన్తాయై నమః

161. ఓం నిరహఙ్కారాయై నమః

162. ఓం నిర్మ్మోహాయై నమః

163. ఓం మోహనాశిన్యై నమః

164. ఓం నిర్మ్మమాయై నమః

165. ఓం మమతాహన్త్ర్యై నమః

166. ఓం నిష్పాపాయై నమః

167. ఓం పాపనాశిన్యై నమః

168. ఓం నిష్క్రోధాయై నమః

169. ఓం క్రోధశమన్యై నమః

170. ఓం నిర్లోభాయై నమః

171. ఓం లోభనాశిన్యై నమః

172. ఓం నిఃసంశయాయై నమః

173. ఓం సంశయఘ్న్యై నమః

174. ఓం నిర్భవాయై నమః

175. ఓం భవనాశిన్యై నమః

176. ఓం నిర్వ్వికల్పాయై నమః

177. ఓం నిరాబాధాయై నమః

178. ఓం నిర్భేదాయై నమః

179. ఓం భేదనాశిన్యై నమః

180. ఓం నిర్నాశాయై నమః

181. ఓం మృత్యుమథన్యై నమః

182. ఓం నిష్క్రియాయై నమః

183. ఓం నిష్పరిగ్రహాయై నమః

184. ఓం నిస్తులాయై నమః

185. ఓం నీలచికురాయై నమః

186. ఓం నిరపాయాయై నమః

187. ఓం నిరత్యయాయై నమః

188. ఓం దుర్లభాయై నమః

189. ఓం దుర్గమాయై నమః

190. ఓం దుర్గాయై నమః

191. ఓం దుఃఖహన్త్ర్యై నమః

192. ఓం సుఖప్రదాయై నమః

193. ఓం దుష్టదూరాయై నమః

194. ఓం దురాచారశమన్యై నమః

195. ఓం దోష-వర్జితాయై నమః

196. ఓం సర్వజ్ఞాయై నమః

197. ఓం సాన్ద్రకరుణాయై నమః

198. ఓం సమానాధిక-వర్జితాయై నమః

199. ఓం సర్వశక్తిమయ్యై నమః

200. ఓం సర్వమంగళాయై నమః

201. ఓం సద్గతి-ప్రదాయై నమః

202. ఓం సర్వ్వేశ్వర్యై నమః

203. ఓం సర్వ్వమయ్యై నమః

204. ఓం సర్వ్వమన్త్ర-స్వరూపిణ్యై నమః

205. ఓం సర్వ్వ-యన్త్రాత్మికాయై నమః

206. ఓం సర్వ్వ-తన్త్రరూపాయై నమః

207. ఓం మనోన్మన్యై నమః

208. ఓం మాహేశ్వర్యై నమః

209. ఓం మహాదేవ్యై నమః

210. ఓం మహాలక్ష్మ్యై నమః

211. ఓం మృడప్రియాయై నమః

212. ఓం మహారూపాయై నమః

213. ఓం మహాపూజ్యాయై నమః

214. ఓం మహా-పాతక-నాశిన్యై నమః

215. ఓం మహామాయాయై నమః

216. ఓం మహాసత్త్వాయై నమః

217. ఓం మహాశక్త్యై నమః

218. ఓం మహారత్యై నమః

219. ఓం మహాభోగాయై నమః

220. ఓం మహైశ్వర్యాయై నమః

221. ఓం మహావీర్యాయై నమః

222. ఓం మహాబలాయై నమః

223. ఓం మహాబుద్ధ్యై నమః

224. ఓం మహాసిద్ధ్యై నమః

225. ఓం మహాయోగీశ్వరేశ్వర్యై నమః

226. ఓం మహాతన్త్రాయై నమః

227. ఓం మహామన్త్రాయై నమః

228. ఓం మహాయన్త్రాయై నమః

229. ఓం మహాసనాయై నమః

230. ఓం మహాయాగ-క్రమారాద్ధ్యాయై నమః

231. ఓం మహాభైరవ-పూజితాయై నమః

232. ఓం మహేశ్వర-మహాకల్ప-మహాతాణ్డవ-సాక్షిణ్యై నమః

233. ఓం మహాకామేశ-మహిష్యై నమః

234. ఓం మహాత్రిపురసున్దర్యై నమః

235. ఓం చతుఃషష్ట్యుపచారాఢ్యాయై నమః

236. ఓం చతుఃషష్టికలామయ్యై నమః

237. ఓం మహా-చతుఃషష్టికోటి-యోగినీ-గణసేవితాయై నమః

238. ఓం మనువిద్యాయై నమః

239. ఓం చన్ద్రవిద్యాయై నమః

240. ఓం చన్ద్రమణ్డల-మద్ధ్యగాయై నమః

241. ఓం చారురూపాయై నమః

242. ఓం చారుహాసాయై నమః

243. ఓం చారుచన్ద్ర-కలాధరాయై నమః

244. ఓం చరాచర-జగన్నాథాయై నమః

245. ఓం చక్రరాజ-నికేతనాయై నమః

246. ఓం పార్వ్వత్యై నమః

247. ఓం పత్మనయనాయై నమః

248. ఓం పత్మరాగ-సమప్రభాయై నమః

249. ఓం పఞ్చప్రేతాసనాసీనాయై నమః

250. ఓం పఞ్చబ్రహ్మస్వరూపిణ్యై నమః

251. ఓం చిన్మయ్యై నమః

252. ఓం పరమానన్దాయై నమః

253. ఓం విజ్ఞానఘనరూపిణ్యై నమః

254. ఓం ధ్యాన-ధ్యాతృ-ధ్యేయరూపాయై నమః

255. ఓం ధర్మాధర్మ-వివర్జితాయై నమః

256. ఓం విశ్వరూపాయై నమః

257. ఓం జాగరిణ్యై నమః

258. ఓం స్వపన్త్యై నమః

259. ఓం తైజసాత్మికాయై నమః

260. ఓం సుప్తాయై నమః

261. ఓం ప్రాజ్ఞాత్మికాయై నమః

262. ఓం తుర్యాయై నమః

263. ఓం సర్వావస్థా-వివర్జితాయై నమః

264. ఓం సృష్టికర్త్ర్యై నమః

265. ఓం బ్రహ్మరూపాయై నమః

266. ఓం గోప్త్ర్యై నమః

267. ఓం గోవిన్దరూపిణ్యై నమః

268. ఓం సంహారిణ్యై నమః

269. ఓం రుద్రరూపాయై నమః

270. ఓం తిరోధానకర్త్ర్యై నమః

271. ఓం ఈశ్వర్యై నమః

272. ఓం సదాశివాయై నమః

273. ఓం అనుగ్రహదాయై నమః

274. ఓం పఞ్చకృత్యపరాయణాయై నమః

275. ఓం భానుమణ్డల-మద్ధ్యస్థాయై నమః

276. ఓం భైరవ్యై నమః

277. ఓం భగమాలిన్యై నమః

278. ఓం పత్మాసనాయై నమః

279. ఓం భగవత్యై నమః

280. ఓం పత్మనాభ-సహోదర్యై నమః

281. ఓం ఉన్మేష-నిమిషోత్పన్న-విపన్న-భువనావల్యై నమః

282. ఓం సహస్రశీర్షవదనాయై నమః

283. ఓం సహస్రాక్ష్యై నమః

284. ఓం సహస్రపదే నమః

285. ఓం ఆబ్రహ్మ-కీట-జనన్యై నమః

286. ఓం వర్ణ్ణాశ్రమ-విధాయిన్యై నమః

287. ఓం నిజాజ్ఞారూప-నిగమాయై నమః

288. ఓం పుణ్యాపుణ్య-ఫలప్రదాయై నమః

289. ఓం శ్రుతి-సీమన్త-సిన్దూరీ-కృత-పాదాబ్జధూళికాయై నమః

290. ఓం సకలాగమ-సన్దోహ-శుక్తి-సమ్పుట-మౌక్తికాయై నమః

291. ఓం పురుషార్థ్థ-ప్రదాయై నమః

292. ఓం పూర్ణ్ణాయై నమః

293. ఓం భోగిన్యై నమః

294. ఓం భువనేశ్వర్యై నమః

295. ఓం అంబికాయై నమః

296. ఓం అనాది-నిధనాయై నమః

297. ఓం హరిబ్రహ్మేన్ద్ర-సేవితాయై నమః

298. ఓం నారాయణ్యై నమః

299. ఓం నాదరూపాయై నమః

300. ఓం నామరూప-వివర్జితాయై నమః

301. ఓం హ్రీంకార్యై నమః

302. ఓం హ్రీమత్యై నమః

303. ఓం హృద్యాయై నమః

304. ఓం హేయోపాదేయ-వర్జితాయై నమః

305. ఓం రాజరాజార్చ్చితాయై నమః

306. ఓం రాజ్ఞ్యై నమః

307. ఓం రమ్యాయై నమః

308. ఓం రాజీవ-లోచనాయై నమః

309. ఓం రఞ్జిన్యై నమః

310. ఓం రమణ్యై నమః

311. ఓం రస్యాయై నమః

312. ఓం రణత్కింకిణి-మేఖలాయై నమః

313. ఓం రమాయై నమః

314. ఓం రాకేన్దు-వదనాయై నమః

315. ఓం రతిరూపాయై నమః

316. ఓం రతిప్రియాయై నమః

317. ఓం రక్షాకర్యై నమః

318. ఓం రాక్షసఘ్న్యై నమః

319. ఓం రామాయై నమః

320. ఓం రమణలమ్పటాయై నమః

321. ఓం కామ్యాయై నమః

322. ఓం కామకలారూపాయై నమః

323. ఓం కదంబ-కుసుమ-ప్రియాయై నమః

324. ఓం కల్యాణ్యై నమః

325. ఓం జగతీ-కన్దాయై నమః

326. ఓం కరుణా-రస-సాగరాయై నమః

327. ఓం కలావత్యై నమః

328. ఓం కలాలాపాయై నమః

329. ఓం కాన్తాయై నమః

330. ఓం కాదంబరీ-ప్రియాయై నమః

331. ఓం వరదాయై నమః

332. ఓం వామనయనాయై నమః

333. ఓం వారుణీ-మద-విహ్వలాయై నమః

334. ఓం విశ్వాధికాయై నమః

335. ఓం వేదవేద్యాయై నమః

336. ఓం విన్ధ్యాచల-నివాసిన్యై నమః

337. ఓం విధాత్ర్యై నమః

338. ఓం వేదజనన్యై నమః

339. ఓం విష్ణుమాయాయై నమః

340. ఓం విలాసిన్యై నమః

341. ఓం క్షేత్రస్వరూపాయై నమః

342. ఓం క్షేత్రేశ్యై నమః

343. ఓం క్షేత్ర-క్షేత్రజ్ఞ-పాలిన్యై నమః

344. ఓం క్షయవృద్ధి-వినిర్ముక్తాయై నమః

345. ఓం క్షేత్రపాల-సమర్చ్చితాయై నమః

346. ఓం విజయాయై నమః

347. ఓం విమలాయై నమః

348. ఓం వన్ద్యాయై నమః

349. ఓం వన్దారు-జన-వత్సలాయై నమః

350. ఓం వాగ్వాదిన్యై నమః

351. ఓం వామకేశ్యై నమః

352. ఓం వహ్నిమణ్డల-వాసిన్యై నమః

353. ఓం భక్తిమత్-కల్పలతికాయై నమః

354. ఓం పశుపాశ-విమోచిన్యై నమః

355. ఓం సంహృతాశేష-పాషణ్డాయై నమః

356. ఓం సదాచార-ప్రవర్త్తికాయై నమః

357. ఓం తాపత్రయాగ్ని-సన్తప్త-సమాహ్లాదన-చన్ద్రికాయై నమః

358. ఓం తరుణ్యై నమః

359. ఓం తాపసారాధ్యాయై నమః

360. ఓం తనుమధ్యాయై నమః

361. ఓం తమోపహాయై నమః

362. ఓం చిత్యై నమః

363. ఓం తత్పద-లక్ష్యార్థాయై నమః

364. ఓం చిదేకరస-రూపిణ్యై నమః

365. ఓం స్వాత్మానన్ద-లవీభూత-బ్రహ్మాద్యానన్ద-సన్తత్యై నమః

366. ఓం పరాయై నమః

367. ఓం ప్రత్యక్-చితీరూపాయై నమః

368. ఓం పశ్యన్త్యై నమః

369. ఓం పరదేవతాయై నమః

370. ఓం మధ్యమాయై నమః

371. ఓం వైఖరీ-రూపాయై నమః

372. ఓం భక్త-మానస-హంసికాయై నమః

373. ఓం కామేశ్వర-ప్రాణనాడ్యై నమః

374. ఓం కృతజ్ఞాయై నమః

375. ఓం కామపూజితాయై నమః

376. ఓం శృంగార-రస-సమ్పూర్ణాయై నమః

377. ఓం జయాయై నమః

378. ఓం జాలన్ధర-స్థితాయై నమః

379. ఓం ఓఢ్యాణ-పీఠ-నిలయాయై నమః

380. ఓం బిన్దు-మణ్డలవాసిన్యై నమః

381. ఓం రహోయాగ-క్రమారాధ్యాయై నమః

382. ఓం రహస్తర్ప్పణ-తర్ప్పితాయై నమః

383. ఓం సద్యఃప్రసాదిన్యై నమః

384. ఓం విశ్వసాక్షిణ్యై నమః

385. ఓం సాక్షివర్జితాయై నమః

386. ఓం షడంగదేవతా-యుక్తాయై నమః

387. ఓం షాడ్గుణ్య-పరిపూరితాయై నమః

388. ఓం నిత్య-క్లిన్నాయై నమః

389. ఓం నిరుపమాయై నమః

390. ఓం నిర్వ్వాణ-సుఖ-దాయిన్యై నమః

391. ఓం నిత్యాషోడశికా-రూపాయై నమః

392. ఓం శ్రీకణ్ఠార్ద్ధ-శరీరిణ్యై నమః

393. ఓం ప్రభావత్యై నమః

394. ఓం ప్రభారూపాయై నమః

395. ఓం ప్రసిద్ధాయై నమః

396. ఓం పరమేశ్వర్యై నమః

397. ఓం మూలప్రకృత్యై నమః

398. ఓం అవ్యక్తాయై నమః

399. ఓం వ్యక్తావ్యక్త-స్వరూపిణ్యై నమః

400. ఓం వ్యాపిన్యై నమః

401. ఓం వివిధాకారాయై నమః

402. ఓం విద్యావిద్యా-స్వరూపిణ్యై నమః

403. ఓం మహాకామేశ-నయన-కుముదాహ్లాద-కౌముద్యై నమః

404. ఓం భక్తా-హార్ద్ద-తమో-భేద-భానుమద్భాను-సన్తత్యై నమః

405. ఓం శివదూత్యై నమః

406. ఓం శివారాధ్యాయై నమః

407. ఓం శివమూర్త్యై నమః

408. ఓం శివఙ్కర్యై నమః

409. ఓం శివప్రియాయై నమః

410. ఓం శివపరాయై నమః

411. ఓం శిష్టేష్టాయై నమః

412. ఓం శిష్టపూజితాయై నమః

413. ఓం అప్రమేయాయై నమః

414. ఓం స్వప్రకాశాయై నమః

415. ఓం మనో-వాచామగోచరాయై నమః

416. ఓం చిచ్ఛక్త్యై నమః

417. ఓం చేతనా-రూపాయై నమః

418. ఓం జడశక్త్యై నమః

419. ఓం జడాత్మికాయై నమః

420. ఓం గాయత్ర్యై నమః

421. ఓం వ్యాహృత్యై నమః

422. ఓం సన్ధ్యాయై నమః

423. ఓం ద్విజవృన్ద-నిషేవితాయై నమః

424. ఓం తత్త్వాసనాయై నమః

425. ఓం తస్మై నమః

426. ఓం తుభ్యం నమః

427. ఓం అయ్యై నమః

428. ఓం పఞ్చకోశాన్తర-స్థితాయై నమః

429. ఓం నిస్సీమ-మహిమ్నే నమః

430. ఓం నిత్య-యౌవ్వనాయై నమః

431. ఓం మదశాలిన్యై నమః

432. ఓం మదఘూర్ణిత-రక్తాక్ష్యై నమః

433. ఓం మదపాటల-గణ్డభువే నమః

434. ఓం చన్దన-ద్రవ-దిగ్ధాంగ్యై నమః

435. ఓం చామ్పేయ-కుసుమ-ప్రియాయై నమః

436. ఓం కుశలాయై నమః

437. ఓం కోమళాకారాయై నమః

438. ఓం కురుకుల్లాయై నమః

439. ఓం కుళేశ్వర్యై నమః

440. ఓం కుళకుణ్డాలయాయై నమః

441. ఓం కౌళమార్గ్గ-తత్పర-సేవితాయై నమః

442. ఓం కుమార-గణనాథాంబాయై నమః

443. ఓం తుష్ట్యై నమః

444. ఓం పుష్ట్యై నమః

445. ఓం మత్యై నమః

446. ఓం ధృత్యై నమః

447. ఓం శాన్త్యై నమః

448. ఓం స్వస్తిమత్యై నమః

449. ఓం కాన్త్యై నమః

450. ఓం నన్దిన్యై నమః

451. ఓం విఘ్ననాశిన్యై నమః

452. ఓం తేజోవత్యై నమః

453. ఓం త్రినయనాయై నమః

454. ఓం లోలాక్షీ-కామరూపిణ్యై నమః

455. ఓం మాలిన్యై నమః

456. ఓం హంసిన్యై నమః

457. ఓం మాత్రే నమః

458. ఓం మలయాచల-వాసిన్యై నమః

459. ఓం సుముఖ్యై నమః

460. ఓం నళిన్యై నమః

461. ఓం సుభ్రువే నమః

462. ఓం శోభనాయై నమః

463. ఓం సురనాయికాయై నమః

464. ఓం కాళకణ్ఠ్యై నమః

465. ఓం కాన్తిమత్యై నమః

466. ఓం క్షోభిణ్యై నమః

467. ఓం సూక్ష్మరూపిణ్యై నమః

468. ఓం వజ్రేశ్వర్యై నమః

469. ఓం వామదేవ్యై నమః

470. ఓం వయోవస్థా-వివర్జితాయై నమః

471. ఓం సిద్ధేశ్వర్యై నమః

472. ఓం సిద్ధవిద్యాయై నమః

473. ఓం సిద్ధమాత్రే నమః

474. ఓం యశస్విన్యై నమః

475. ఓం విశుద్ధిచక్ర-నిలయాయై నమః

476. ఓం ఆరక్తవర్ణాయై నమః

477. ఓం త్రిలోచనాయై నమః

478. ఓం ఖట్వాంగాది-ప్రహరణాయై నమః

479. ఓం వదనైక-సమన్వితాయై నమః

480. ఓం పాయసాన్నప్రియాయై నమః

481. ఓం త్వక్స్థాయై నమః

482. ఓం పశులోక-భయఙ్కర్యై నమః

483. ఓం అమృతాది-మహాశక్తి-సంవృతాయై నమః

484. ఓం డాకినీశ్వర్యై నమః

485. ఓం అనాహతాబ్జ-నిలయాయై నమః

486. ఓం శ్యామాభాయై నమః

487. ఓం వదనద్వయాయై నమః

488. ఓం దంష్ట్రోజ్జ్వలాయై నమః

489. ఓం అక్షమాలాది-ధరాయై నమః

490. ఓం రుధిర-సంస్థితాయై నమః

491. ఓం కాళరాత్ర్యాది-శక్త్యోఘ-వృతాయై నమః

492. ఓం స్నిగ్ధౌదన-ప్రియాయై నమః

493. ఓం మహావీరేన్ద్ర-వరదాయై నమః

494. ఓం రాకిణ్యంబా-స్వరూపిణ్యై నమః

495. ఓం మణిపూరాబ్జ-నిలయాయై నమః

496. ఓం వదనత్రయ-సంయుతాయై నమః

497. ఓం వజ్రాదికాయుధోపేతాయై నమః

498. ఓం డామర్యాదిభి-రావృతాయై నమః

499. ఓం రక్తవర్ణాయై నమః

500. ఓం మాంసనిష్ఠాయై నమః

501. ఓం గుడాన్న-ప్రీత-మానసాయై నమః

502. ఓం సమస్తభక్త-సుఖదాయై నమః

503. ఓం లాకిన్యంబా-స్వరూపిణ్యై నమః

504. ఓం స్వాధిష్ఠానాంబుజగతాయై నమః

505. ఓం చతుర్వక్త్ర-మనోహరాయై నమః

506. ఓం శూలాద్యాయుధ-సమ్పన్నాయై నమః

507. ఓం పీతవర్ణాయై నమః

508. ఓం అతిగర్వితాయై నమః

509. ఓం మేదో-నిష్ఠాయై నమః

510. ఓం మధుప్రీతాయై నమః

511. ఓం బన్దిన్యాది-సమన్వితాయై నమః

512. ఓం దధ్యన్నాసక్త-హృదయాయై నమః

513. ఓం కాకినీ-రూప-ధారిణ్యై నమః

514. ఓం మూలాధారాంబుజారూఢాయై నమః

515. ఓం పఞ్చవక్త్రాయై నమః

516. ఓం అస్థిసంస్థితాయై నమః

517. ఓం అఙ్కుశాది-ప్రహరణాయై నమః

518. ఓం వరదాది-నిషేవితాయై నమః

519. ఓం ముద్గౌదనాసక్త-చిత్తాయై నమః

520. ఓం సాకిన్యంబా-స్వరూపిణ్యై నమః

521. ఓం ఆజ్ఞా-చక్రాబ్జ-నిలయాయై నమః

522. ఓం శుక్లవర్ణ్ణాయై నమః

523. ఓం షడాననాయై నమః

524. ఓం మజ్జా-సంస్థాయై నమః

525. ఓం హంసవతీ-ముఖ్య-శక్తి-సమన్వితాయై నమః

526. ఓం హరిద్రాన్నైక-రసికాయై నమః

527. ఓం హాకినీ-రూప-ధారిణ్యై నమః

528. ఓం సహస్రదళ-పద్మస్థాయై నమః

529. ఓం సర్వ్వ-వర్ణ్ణోప-శోభితాయై నమః

530. ఓం సర్వాయుధ-ధరాయై నమః

531. ఓం శుక్ల-సంస్థితాయై నమః

532. ఓం సర్వ్వతోముఖ్యై నమః

533. ఓం సర్వౌదన-ప్రీతచిత్తాయై నమః

534. ఓం యాకిన్యంబా-స్వరూపిణ్యై నమః

535. ఓం స్వాహాయై నమః

536. ఓం స్వధాయై నమః

537. ఓం అమత్యై నమః

538. ఓం మేధాయై నమః

539. ఓం శ్రుత్యై నమః

540. ఓం స్మృత్యై నమః

541. ఓం అనుత్తమాయై నమః

542. ఓం పుణ్యకీర్త్యై నమః

543. ఓం పుణ్యలభ్యాయై నమః

544. ఓం పుణ్యశ్రవణ-కీర్తనాయై నమః

545. ఓం పులోమజార్చ్చితాయై నమః

546. ఓం బన్ధమోచిన్యై నమః

547. ఓం బర్బరాళకాయై నమః

548. ఓం విమర్శరూపిణ్యై నమః

549. ఓం విద్యాయై నమః

550. ఓం వియదాది-జగత్ప్రసువే నమః

551. ఓం సర్వవ్యాధి-ప్రశమన్యై నమః

552. ఓం సర్వమృత్యు-నివారిణ్యై నమః

553. ఓం అగ్రగణ్యాయై నమః

554. ఓం అచిన్త్యరూపాయై నమః

555. ఓం కలికల్మష-నాశిన్యై నమః

556. ఓం కాత్యాయన్యై నమః

557. ఓం కాలహన్త్ర్యై నమః

558. ఓం కమలాక్ష-నిషేవితాయై నమః

559. ఓం తాంబూల-పూరిత-ముఖ్యై నమః

560. ఓం దాడిమీ-కుసుమ-ప్రభాయై నమః

561. ఓం మృగాక్ష్యై నమః

562. ఓం మోహిన్యై నమః

563. ఓం ముఖ్యాయై నమః

564. ఓం మృడాన్యై నమః

565. ఓం మిత్రరూపిణ్యై నమః

566. ఓం నిత్య-తృప్తాయై నమః

567. ఓం భక్తనిధయే నమః

568. ఓం నియన్త్ర్యై నమః

569. ఓం నిఖిలేశ్వర్యై నమః

570. ఓం మైత్ర్యాది-వాసనాలభ్యాయై నమః

571. ఓం మహా-ప్రళయ-సాక్షిణ్యై నమః

572. ఓం పరాశక్త్యై నమః

573. ఓం పరానిష్ఠాయై నమః

574. ఓం ప్రజ్ఞానఘన-రూపిణ్యై నమః

575. ఓం మాధ్వీపానాలసాయై నమః

576. ఓం మత్తాయై నమః

577. ఓం మాతృకా-వర్ణ-రూపిణ్యై నమః

578. ఓం మహాకైలాస-నిలయాయై నమః

579. ఓం మృణాళ-మృదు-దోర్ల్లతాయై నమః

580. ఓం మహనీయాయై నమః

581. ఓం దయామూర్త్యై నమః

582. ఓం మహాసామ్రాజ్య-శాలిన్యై నమః

583. ఓం ఆత్మవిద్యాయై నమః

584. ఓం మహావిద్యాయై నమః

585. ఓం శ్రీవిద్యాయై నమః

586. ఓం కామసేవితాయై నమః

587. ఓం శ్రీషోడశాక్షరీవిద్యాయై నమః

588. ఓం త్రికూటాయై నమః

589. ఓం కామకోటికాయై నమః

590. ఓం కటాక్ష-కిఙ్కరీ-భూత-కమలా-కోటి-సేవితాయై నమః

591. ఓం శిరస్థితాయై నమః

592. ఓం చన్ద్రనిభాయై నమః

593. ఓం ఫాలస్థాయై నమః

594. ఓం ఇన్ద్ర-ధనుః-ప్రభాయై నమః

595. ఓం హృదయస్థాయై నమః

596. ఓం రవిప్రఖ్యాయై నమః

597. ఓం త్రికోణాన్తర-దీపికాయై నమః

598. ఓం దాక్షాయణ్యై నమః

599. ఓం దైత్యహన్త్ర్యై నమః

600. ఓం దక్షయజ్ఞవినాశిన్యై నమః

601. ఓం దరాన్దోళిత-దీర్ఘాక్ష్యై నమః

602. ఓం దరహాసోజ్జ్వలన్ముఖ్యై నమః

603. ఓం గురు-మూర్త్యై నమః

604. ఓం గుణనిధయే నమః

605. ఓం గోమాత్రే నమః

606. ఓం గుహజన్మభువే నమః

607. ఓం దేవేశ్యై నమః

608. ఓం దణ్డనీతిస్థాయై నమః

609. ఓం దహరాకాశ-రూపిణ్యై నమః

610. ఓం ప్రతిపన్ముఖ్య-రాకాన్త-తిథి-మణ్డల-పూజితాయై నమః

611. ఓం కలాత్మికాయై నమః

612. ఓం కలానాథాయై నమః

613. ఓం కావ్యాలాప-వినోదిన్యై నమః

614. ఓం సచామర-రమా-వాణీ-సవ్య-దక్షిణ-సేవితాయై నమః

615. ఓం ఆదిశక్త్యై నమః

616. ఓం అమేయాయై నమః

617. ఓం ఆత్మనే నమః

618. ఓం పరమాయై నమః

619. ఓం పావనాకృతయే నమః

620. ఓం అనేక-కోటి-బ్రహ్మాణ్డ-జనన్యై నమః

621. ఓం దివ్య-విగ్రహాయై నమః

622. ఓం క్లీఙ్కార్యై నమః

623. ఓం కేవలాయై నమః

624. ఓం గుహ్యాయై నమః

625. ఓం కైవల్య-పద-దాయిన్యై నమః

626. ఓం త్రిపురాయై నమః

627. ఓం త్రిజగద్-వన్ద్యాయై నమః

628. ఓం త్రిమూర్త్యై నమః

629. ఓం త్రిదశేశ్వర్యై నమః

630. ఓం త్ర్యక్షర్యై నమః

631. ఓం దివ్య-గన్ధాఢ్యాయై నమః

632. ఓం సిన్దూర-తిలకాఞ్చితాయై నమః

633. ఓం ఉమాయై నమః

634. ఓం శైలేన్ద్రతనయాయై నమః

635. ఓం గౌర్యై నమః

636. ఓం గన్ధర్వ్వ-సేవితాయై నమః

637. ఓం విశ్వగర్భాయై నమః

638. ఓం స్వర్ణ్ణగర్భాయై నమః

639. ఓం అవరదాయై నమః

640. ఓం వాగధీశ్వర్యై నమః

641. ఓం ధ్యానగమ్యాయై నమః

642. ఓం అపరిచ్ఛేద్యాయై నమః

643. ఓం జ్ఞానదాయై నమః

644. ఓం జ్ఞానవిగ్రహాయై నమః

645. ఓం సర్వ్వ-వేదాన్త-సంవేద్యాయై నమః

646. ఓం సత్యానన్ద-స్వరూపిణ్యై నమః

647. ఓం లోపాముద్రార్చ్చితాయై నమః

648. ఓం లీలాక్లిప్త-బ్రహ్మాణ్డ-మణ్డలాయై నమః

649. ఓం అదృశ్యాయై నమః

650. ఓం దృశ్యరహితాయై నమః

651. ఓం విజ్ఞాత్ర్యై నమః

652. ఓం వేద్య-వర్జితాయై నమః

653. ఓం యోగిన్యై నమః

654. ఓం యోగదాయై నమః

655. ఓం యోగ్యాయై నమః

656. ఓం యోగానన్దాయై నమః

657. ఓం యుగన్ధరాయై నమః

658. ఓం ఇచ్ఛాశక్తి-జ్ఞానశక్తి-క్రియాశక్తి-స్వరూపిణ్యై నమః

659. ఓం సర్వాధారాయై నమః

660. ఓం సుప్రతిష్ఠాయై నమః

661. ఓం సదసద్రూప-ధారిణ్యై నమః

662. ఓం అష్టమూర్త్యై నమః

663. ఓం అజాజైత్ర్యై నమః

664. ఓం లోకయాత్రా-విధాయిన్యై నమః

665. ఓం ఏకాకిన్యై నమః

666. ఓం భూమరూపాయై నమః

667. ఓం నిర్ద్వైతాయై నమః

668. ఓం ద్వైతవర్జితాయై నమః

669. ఓం అన్నదాయై నమః

670. ఓం వసుదాయై నమః

671. ఓం వృద్ధాయై నమః

672. ఓం బ్రహ్మాత్మైక్య-స్వరూపిణ్యై నమః

673. ఓం బృహత్యై నమః

674. ఓం బ్రాహ్మణ్యై నమః

675. ఓం బ్రాహ్మ్యై నమః

676. ఓం బ్రహ్మానన్దాయై నమః

677. ఓం బలిప్రియాయై నమః

678. ఓం భాషారూపాయై నమః

679. ఓం బృహత్సేనాయై నమః

680. ఓం భావాభావ-వివర్జితాయై నమః

681. ఓం సుఖారాధ్యాయై నమః

682. ఓం శుభకర్త్ర్యై నమః

683. ఓం శోభనాసులభాగత్యై నమః

684. ఓం రాజరాజేశ్వర్యై నమః

685. ఓం రాజ్యదాయిన్యై నమః

686. ఓం రాజ్యవల్లభాయై నమః

687. ఓం రాజత్కృపాయై నమః

688. ఓం రాజపీఠ-నివేశిత-నిజాశ్రితాయై నమః

689. ఓం రాజ్యలక్ష్మ్యై నమః

690. ఓం కోశనాథాయై నమః

691. ఓం చతురంగ-బలేశ్వర్యై నమః

692. ఓం సామ్రాజ్య-దాయిన్యై నమః

693. ఓం సత్యసన్ధాయై నమః

694. ఓం సాగరమేఖలాయై నమః

695. ఓం దీక్షితాయై నమః

696. ఓం దైత్యశమన్యై నమః

697. ఓం సర్వ్వలోకవశఙ్కర్యై నమః

698. ఓం సర్వ్వార్థదాత్ర్యై నమః

699. ఓం సావిత్ర్యై నమః

700. ఓం సచ్చిదానన్ద-రూపిణ్యై నమః

701. ఓం దేశకాలాపరిచ్ఛిన్నాయై నమః

702. ఓం సర్వ్వగాయై నమః

703. ఓం సర్వ్వమోహిన్యై నమః

704. ఓం సరస్వత్యై నమః

705. ఓం శాస్త్రమయ్యై నమః

706. ఓం గుహాంబాయై నమః

707. ఓం గుహ్యరూపిణ్యై నమః

708. ఓం సర్వోపాధి-వినిర్ముక్తాయై నమః

709. ఓం సదాశివ-పతివ్రతాయై నమః

710. ఓం సమ్ప్రదాయేశ్వర్యై నమః

711. ఓం సాధునే నమః

712. ఓం యై నమః

713. ఓం గురుమణ్డల-రూపిణ్యై నమః

714. ఓం కుళోత్తీర్ణాయై నమః

715. ఓం భగారాద్ధ్యాయై నమః

716. ఓం మాయాయై నమః

717. ఓం మధుమత్యై నమః

718. ఓం మహ్యై నమః

719. ఓం గణాంబాయై నమః

720. ఓం గుహ్యకారాధ్యాయై నమః

721. ఓం కోమళాంగ్యై నమః

722. ఓం గురుప్రియాయై నమః

723. ఓం స్వతన్త్రాయై నమః

724. ఓం సర్వ్వతన్త్రేశ్యై నమః

725. ఓం దక్షిణామూర్త్తి-రూపిణ్యై నమః

726. ఓం సనకాది-సమారాధ్యాయై నమః

727. ఓం శివజ్ఞాన-ప్రదాయిన్యై నమః

728. ఓం చిత్కలాయై నమః

729. ఓం ఆనన్ద-కలికాయై నమః

730. ఓం ప్రేమరూపాయై నమః

731. ఓం ప్రియఙ్కర్యై నమః

732. ఓం నామపారాయణ-ప్రీతాయై నమః

733. ఓం నన్దివిద్యాయై నమః

734. ఓం నటేశ్వర్యై నమః

735. ఓం మిథ్యా-జగదధిష్ఠానాయై నమః

736. ఓం ముక్తిదాయై నమః

737. ఓం ముక్తిరూపిణ్యై నమః

738. ఓం లాస్యప్రియాయై నమః

739. ఓం లయకర్యై నమః

740. ఓం లజ్జాయై నమః

741. ఓం రంభాదివన్దితాయై నమః

742. ఓం భవదావ-సుధావృష్ట్యై నమః

743. ఓం పాపారణ్య-దవానలాయై నమః

744. ఓం దౌర్భాగ్య-తూలవాతూలాయై నమః

745. ఓం జరాద్ధ్వాన్తరవిప్రభాయై నమః

746. ఓం భాగ్యాబ్ధి-చన్ద్రికాయై నమః

747. ఓం భక్త-చిత్త-కేకీ-ఘనాఘనాయై నమః

748. ఓం రోగపర్వ్వత-దంభోళయే నమః

749. ఓం మృత్యుదారు-కుఠారికాయై నమః

750. ఓం మహేశ్వర్యై నమః

751. ఓం మహాకాళ్యై నమః

752. ఓం మహాగ్రాసాయై నమః

753. ఓం మహాశనాయై నమః

754. ఓం అపర్ణ్ణాయై నమః

755. ఓం చణ్డికాయై నమః

756. ఓం చణ్డముణ్డాసుర-నిషూదిన్యై నమః

757. ఓం క్షరాక్షరాత్మికాయై నమః

758. ఓం సర్వ్వలోకేశ్యై నమః

759. ఓం విశ్వధారిణ్యై నమః

760. ఓం త్రివర్గదాత్ర్యై నమః

761. ఓం సుభగాయై నమః

762. ఓం త్ర్యంబకాయై నమః

763. ఓం త్రిగుణాత్మికాయై నమః

764. ఓం స్వర్గ్గాపవర్గ్గదాయై నమః

765. ఓం శుద్ధాయై నమః

766. ఓం జపాపుష్ప-నిభాకృత్యై నమః

767. ఓం ఓజోవత్యై నమః

768. ఓం ద్యుతిధరాయై నమః

769. ఓం యజ్ఞరూపాయై నమః

770. ఓం ప్రియవ్రతాయై నమః

771. ఓం దురారాధ్యాయై నమః

772. ఓం దురాధర్షాయై నమః

773. ఓం పాటలీ-కుసుమ-ప్రియాయై నమః

774. ఓం మహత్యై నమః

775. ఓం మేరునిలయాయై నమః

776. ఓం మన్దార-కుసుమ-ప్రియాయై నమః

777. ఓం వీరారాధ్యాయై నమః

778. ఓం విరాడ్-రూపాయై నమః

779. ఓం విరజసే నమః

780. ఓం విశ్వతోముఖ్యై నమః

781. ఓం ప్రత్యగ్-రూపాయై నమః

782. ఓం పరాకాశాయై నమః

783. ఓం ప్రాణదాయై నమః

784. ఓం ప్రాణరూపిణ్యై నమః

785. ఓం మార్త్తాణ్డ-భైరవారాధ్యాయై నమః

786. ఓం మన్త్రిణీ-న్యస్త-రాజ్యధురే నమః

787. ఓం త్రిపురేశ్యై నమః

788. ఓం జయత్సేనాయై నమః

789. ఓం నిస్త్రైగుణ్యాయై నమః

790. ఓం పరాపరాయై నమః

791. ఓం సత్యజ్ఞానానన్ద-రూపాయై నమః

792. ఓం సామరస్య-పరాయణాయై నమః

793. ఓం కపర్ద్దిన్యై నమః

794. ఓం కలామాలాయై నమః

795. ఓం కామదుఘే నమః

796. ఓం కామ-రూపిణ్యై నమః

797. ఓం కలానిధయే నమః

798. ఓం కావ్యకలాయై నమః

799. ఓం రసజ్ఞాయై నమః

800. ఓం రసశేవధయే నమః

801. ఓం పుష్టాయై నమః

802. ఓం పురాతనాయై నమః

803. ఓం పూజ్యాయై నమః

804. ఓం పుష్కరాయై నమః

805. ఓం పుష్కరేక్షణాయై నమః

806. ఓం పరస్మైజ్యోతిషే నమః

807. ఓం పరస్మైధామ్నే నమః

808. ఓం పరమాణవే నమః

809. ఓం పరాత్పరాయై నమః

810. ఓం పాశహస్తాయై నమః

811. ఓం పాశహన్త్ర్యై నమః

812. ఓం పరమన్త్ర-విభేదిన్యై నమః

813. ఓం మూర్త్తాయై నమః

814. ఓం అమూర్‍త్తాయై నమః

815. ఓం అనిత్యతృప్తాయై నమః

816. ఓం మునిమానస-హంసికాయై నమః

817. ఓం సత్యవ్రతాయై నమః

818. ఓం సత్యరూపాయై నమః

819. ఓం సర్‍వాన్తర్యామిణ్యై నమః

820. ఓం సత్యై నమః

821. ఓం బ్రహ్మాణ్యై నమః

822. ఓం బ్రహ్మణే నమః

823. ఓం జనన్యై నమః

824. ఓం బహురూపాయై నమః

825. ఓం బుధార్‍చ్చితాయై నమః

826. ఓం ప్రసవిత్ర్యై నమః

827. ఓం ప్రచణ్డాయై నమః

828. ఓం ఆజ్ఞాయై నమః

829. ఓం ప్రతిష్ఠాయై నమః

830. ఓం ప్రకటాకృత్యై నమః

831. ఓం ప్రాణేశ్వర్యై నమః

832. ఓం ప్రాణదాత్ర్యై నమః

833. ఓం పఞ్చాశత్పీఠ-రూపిణ్యై నమః

834. ఓం విశృంఖలాయై నమః

835. ఓం వివిక్తస్థాయై నమః

836. ఓం వీరమాత్రే నమః

837. ఓం వియత్ప్రసువే నమః

838. ఓం ముకున్దాయై నమః

839. ఓం ముక్తినిలయాయై నమః

840. ఓం మూలవిగ్రహ-రూపిణ్యై నమః

841. ఓం భావజ్ఞాయై నమః

842. ఓం భవరోగఘ్న్యై నమః

843. ఓం భవచక్ర-ప్రవర్త్తిన్యై నమః

844. ఓం ఛన్దస్సారాయై నమః

845. ఓం శాస్త్రసారాయై నమః

846. ఓం మన్త్రసారాయై నమః

847. ఓం తలోదర్యై నమః

848. ఓం ఉదారకీర్త్తయే నమః

849. ఓం ఉద్దామవైభవాయై నమః

850. ఓం వర్ణ్ణరూపిణ్యై నమః

851. ఓం జన్మమృత్యు-జరాతప్త-జన-విశ్రాన్తి-దాయిన్యై నమః

852. ఓం సర్వోపనిష-దుద్ఘుష్టాయై నమః

853. ఓం శాన్త్యతీత-కలాత్మికాయై నమః

854. ఓం గంభీరాయై నమః

855. ఓం గగనాన్తస్థాయై నమః

856. ఓం గర్వితాయై నమః

857. ఓం గానలోలుపాయై నమః

858. ఓం కల్పనా-రహితాయై నమః

859. ఓం కాష్ఠాయై నమః

860. ఓం అకాన్తాయై నమః

861. ఓం కాన్తార్ద్ధ-విగ్రహాయై నమః

862. ఓం కార్యకారణ-నిర్మ్ముక్తాయై నమః

863. ఓం కామకేళి-తరంగితాయై నమః

864. ఓం కనత్కనక-తాటఙ్కాయై నమః

865. ఓం లీలా-విగ్రహ-ధారిణ్యై నమః

866. ఓం అజాయై నమః

867. ఓం క్షయవినిర్మ్ముక్తాయై నమః

868. ఓం ముగ్ధాయై నమః

869. ఓం క్షిప్ర-ప్రసాదిన్యై నమః

870. ఓం అన్తర్ముఖ-సమారాధ్యాయై నమః

871. ఓం బహిర్ముఖ-సుదుర్ల్లభాయై నమః

872. ఓం త్రయ్యై నమః

873. ఓం త్రివర్గ్గ-నిలయాయై నమః

874. ఓం త్రిస్థాయై నమః

875. ఓం త్రిపుర-మాలిన్యై నమః

876. ఓం నిరామయాయై నమః

877. ఓం నిరాలంబాయై నమః

878. ఓం స్వాత్మారామాయై నమః

879. ఓం సుధాసృత్యై నమః

880. ఓం సంసారపఙ్క-నిర్మగ్న-సముద్ధరణ-పణ్డితాయై నమః

881. ఓం యజ్ఞప్రియాయై నమః

882. ఓం యజ్ఞకర్త్ర్యై నమః

883. ఓం యజమాన-స్వరూపిణ్యై నమః

884. ఓం ధర్మాధారాయై నమః

885. ఓం ధనాధ్యక్షాయై నమః

886. ఓం ధనధాన్య-వివర్ద్ధిన్యై నమః

887. ఓం విప్రప్రియాయై నమః

888. ఓం విప్రరూపాయై నమః

889. ఓం విశ్వభ్రమణ-కారిణ్యై నమః

890. ఓం విశ్వగ్రాసాయై నమః

891. ఓం విద్రుమాభాయై నమః

892. ఓం వైష్ణవ్యై నమః

893. ఓం విష్ణురూపిణ్యై నమః

894. ఓం అయోనయే నమః

895. ఓం యోని-నిలయాయై నమః

896. ఓం కూటస్థాయై నమః

897. ఓం కుళరూపిణ్యై నమః

898. ఓం వీరగోష్ఠి-ప్రియాయై నమః

899. ఓం వీరాయై నమః

900. ఓం నైష్కర్మ్యాయై నమః

901. ఓం నాదరూపిణ్యై నమః

902. ఓం విజ్ఞానకలనాయై నమః

903. ఓం కల్యాయై నమః

904. ఓం విదగ్ధాయై నమః

905. ఓం బైన్దవాసనాయై నమః

906. ఓం తత్వాధికాయై నమః

907. ఓం తత్త్వమయ్యై నమః

908. ఓం తత్త్వమర్థ-స్వరూపిణ్యై నమః

909. ఓం సామగాన-ప్రియాయై నమః

910. ఓం సౌమ్యాయై నమః

911. ఓం సదాశివ-కుటుంబిన్యై నమః

912. ఓం సవ్యాపసవ్య-మార్గ్గస్థాయై నమః

913. ఓం సర్వాపద్వినివారిణ్యై నమః

914. ఓం స్వస్థాయై నమః

915. ఓం స్వభావమధురాయై నమః

916. ఓం ధీరాయై నమః

917. ఓం ధీరసమర్చ్చితాయై నమః

918. ఓం చైతన్యార్ఘ్య-సమారాధ్యాయై నమః

919. ఓం చైతన్య-కుసుమ-ప్రియాయై నమః

920. ఓం సదోదితాయై నమః

921. ఓం సదాతుష్టాయై నమః

922. ఓం తరుణాదిత్య-పాటలాయై నమః

923. ఓం దక్షిణా-దక్షిణారాధ్యాయై నమః

924. ఓం దరస్మేర-ముఖాంబుజాయై నమః

925. ఓం కౌలినీ-కేవలాయై నమః

926. ఓం అనర్ఘ్య-కైవల్య-పద-దాయిన్యై నమః

927. ఓం స్తోత్ర-ప్రియాయై నమః

928. ఓం స్తుతిమత్యై నమః

929. ఓం శ్రుతి-సంస్తుత-వైభవాయై నమః

930. ఓం మనస్విన్యై నమః

931. ఓం మానవత్యై నమః

932. ఓం మహేశ్యై నమః

933. ఓం మంగళాకృతయే నమః

934. ఓం విశ్వమాత్రే నమః

935. ఓం జగద్ధాత్ర్యై నమః

936. ఓం విశాలాక్ష్యై నమః

937. ఓం విరాగిణ్యై నమః

938. ఓం ప్రగద్భాయై నమః

939. ఓం పరమోదారాయై నమః

940. ఓం పరామోదాయై నమః

941. ఓం మనోమయ్యై నమః

942. ఓం వ్యోమకేశ్యై నమః

943. ఓం విమానస్థాయై నమః

944. ఓం వజ్రిణ్యై నమః

945. ఓం వామకేశ్వర్యై నమః

946. ఓం పఞ్చయజ్ఞ-ప్రియాయై నమః

947. ఓం పఞ్చప్రేత-మఞ్చాధిశాయిన్యై నమః

948. ఓం పఞ్చమ్యై నమః

949. ఓం పఞ్చభూతేశ్యై నమః

950. ఓం పఞ్చసంఖ్యోపచారిణ్యై నమః

951. ఓం శాశ్వత్యై నమః

952. ఓం శాశ్వదైశ్వర్యాయై నమః

953. ఓం శర్మ్మదాయై నమః

954. ఓం శంభుమోహిన్యై నమః

955. ఓం ధరాయై నమః

956. ఓం ధరసుతాయై నమః

957. ఓం ధన్యాయై నమః

958. ఓం ధర్మిష్ఠాయై నమః

959. ఓం ధర్మవర్ద్ధిన్యై నమః

960. ఓం లోకాతీతాయై నమః

961. ఓం గుణాతీతాయై నమః

962. ఓం సర్వాతీతాయై నమః

963. ఓం శమాత్మికాయై నమః

964. ఓం బన్ధూక-కుసుమ-ప్రఖ్యాయై నమః

965. ఓం బాలాయై నమః

966. ఓం లీలా-వినోదిన్యై నమః

967. ఓం సుమంగల్యై నమః

968. ఓం సుఖకర్యై నమః

969. ఓం సువేషాఢ్యాయై నమః

970. ఓం సువాసిన్యై నమః

971. ఓం సువాసిన్యర్చ్చన-ప్రీతాయై నమః

972. ఓం ఆశోభనాయై నమః

973. ఓం శుద్ధ-మానసాయై నమ

974. ఓం బిన్దు-తర్ప్పణ-సన్తుష్టాయై నమః

975. ఓం పూర్వ్వజాయై నమః

976. ఓం త్రిపురాంబికాయై నమః

977. ఓం దశముద్రా-సమారాధ్యాయై నమః

978. ఓం త్రిపురాశ్రీవశఙ్కర్యై నమః

979. ఓం జ్ఞానముద్రాయై నమః

980. ఓం జ్ఞానగమ్యాయై నమః

981. ఓం జ్ఞాన-జ్ఞేయ-స్వరూపిణ్యై నమః

982. ఓం యోనిముద్రాయై నమః

983. ఓం త్రిఖణ్డేశ్యై నమః

984. ఓం త్రిగుణాయై నమః

985. ఓం అంబాయై నమః

986. ఓం త్రికోణగాయై నమః

987. ఓం అనఘాయై నమః

988. ఓం అద్భుతచారిత్రాయై నమః

989. ఓం వాఞ్ఛితార్థ-ప్రదాయిన్యై నమః

990. ఓం అభ్యాసాతిశయ-జ్ఞాతాయై నమః

991. ఓం షడధ్వాతీత-రూపిణ్యై నమః

992. ఓం అవ్యాజ-కరుణా-మూర్తయే నమః

993. ఓం అజ్ఞాన-ధ్వాన్త-దీపికాయై నమః

994. ఓం ఆబాల-గోప-విదితాయై నమః

995. ఓం సర్వానుల్లంఘ్య-శాసనాయై నమః

996. ఓం శ్రీచక్రరాజ-నిలయాయై నమః

997. ఓం శ్రీమత్-త్రిపురసున్దర్యై నమః

998. ఓం శ్రీశివాయై నమః

999. ఓం శివ-శక్త్యైక్య-రూపిణ్యై నమః

1000. ఓం లళితాంబికాయై నమః

ఓం పరాశక్త్యై నమః

అపరాధ-శోధన

మన్త్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి
యత్ పూజితం మయా దేవి పరిపూర్ణ్ణం తదస్తుతే

శాన్తి మన్త్రం

ఓం లోకాః సమస్తాః సుఖినో భవన్తు

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః

ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం

శ్రీలలితాత్రిశతీ స్తోత్రం

1) కకారరూపా కల్యాణీ కల్యాణగుణశాలినీ

కల్యాణశైలనిలయా కమనీయా కలావతీ

2) కమలాక్షీ కన్మషఘ్నీ కరుణామృత సాగరా

కదంబకాననావాసా కదంబ కుసుమప్రియా

3) కన్దర్ప్పవిద్యా కన్దర్ప్ప జనకాపాంగ వీక్షణా

కర్ప్పూరవీటీసౌరభ్య కల్లోలితకకుప్తటా

4) కలిదోషహరా కఞ్జలోచనా కమ్రవిగ్రహా

కర్మ్మాదిసాక్షిణీ కారయిత్రీ కర్మ్మఫలప్రదా

5) ఏకారరూపా చైకాక్షర్యేకానేకాక్షరాకృతిః

ఏతత్తదిత్యనిర్దేశ్యా చైకానన్ద చిదాకృతిః

6) ఏవమిత్యాగమాబోధ్యా చైకభక్తి మదర్చ్చితా

ఏకాగ్రచిత్త నిర్ద్ధ్యాధ్యాతా చైషణా రహితాద్దృతా

7) ఏలాసుగన్ధిచికురా చైనః కూట వినాశినీ

ఏకభోగా చైకరసా చైకైశ్వర్య ప్రదాయినీ

8) ఏకాతపత్ర సామ్రాజ్య ప్రదా చైకాన్తపూజితా

ఏధమానప్రభా చైజదనేకజగదీశ్వరీ

9) ఏకవీరాది సంసేవ్యా చైకప్రాభవ శాలినీ

ఈకారరూపా చేశిత్రీ చేప్సితార్థ ప్రదాయినీ

10) ఈద్దృగిత్య వినిర్దే ్దశ్యా చేశ్వరత్వ విధాయినీ

ఈశానాది బ్రహ్మమయీ చేశిత్వాద్యష్ట సిద్ధిదా

11) ఈక్షిత్రీక్షణ సృష్టాణ్డ కోటిరీశ్వర వల్లభా

ఈడితా చేశ్వరార్ధాంగ శరీరేశాధి దేవతా

12) ఈశ్వర ప్రేరణకరీ చేశతాణ్డవ సాక్షిణీ

ఈశ్వరోత్సంగ నిలయా చేతిబాధా వినాశినీ

13) ఈహావిరాహితా చేశ శక్తి రీషల్ స్మితాననా

లకారరూపా లళితా లక్ష్మీ వాణీ నిషేవితా

14) లాకినీ లలనారూపా లసద్దాడిమ పాటలా

లలన్తికాలసత్ఫాలా లలాట నయనార్చ్చితా

15) లక్షణోజ్జ్వల దివ్యాంగీ లక్షకోట్యణ్డ నాయికా

లక్ష్యార్థా లక్షణాగమ్యా లబ్ధకామా లతాతనుః

16) లలామరాజదళికా లంబిముక్తాలతాఞ్చితా

లంబోదర ప్రసూర్లభ్యా లజ్జాఢ్యా లయవర్జ్జితా

17) హ్రీఙ్కార రూపా హ్రీఙ్కార నిలయా హ్రీమ్పదప్రియా

హ్రీఙ్కార బీజా హ్రీఙ్కారమన్త్రా హ్రీఙ్కారలక్షణా

18) హ్రీఙ్కారజప సుప్రీతా హ్రీమ్మతీ హ్రీంవిభూషణా

హ్రీంశీలా హ్రీమ్పదారాధ్యా హ్రీంగర్భా హ్రీమ్పదాభిధా

19) హ్రీఙ్కారవాచ్యా హ్రీఙ్కార పూజ్యా హ్రీఙ్కార పీఠికా

హ్రీఙ్కారవేద్యా హ్రీఙ్కారచిన్త్యా హ్రీం హ్రీంశరీరిణీ

20) హకారరూపా హలధృత్పూజితా హరిణేక్షణా

హరప్రియా హరారాధ్యా హరిబ్రహ్మేన్ద్ర వన్దితా

21) హయారూఢా సేవితాంఘ్రిర్హయమేధ సమర్చ్చితా

హర్యక్షవాహనా హంసవాహనా హతదానవా

22) హత్యాదిపాపశమనీ హరిదశ్వాది సేవితా

హస్తికుంభోత్తుఙ్గ కుచా హస్తికృత్తి ప్రియాంగనా

23) హరిద్రాకుఙ్కుమా దిగ్ధా హర్యశ్వాద్యమరార్చ్చితా

హరికేశసఖీ హాదివిద్యా హల్లామదాలసా

24) సకారరూపా సర్వ్వజ్ఞా సర్వ్వేశీ సర్వమంగళా

సర్వ్వకర్త్రీ సర్వ్వభర్త్రీ సర్వ్వహన్త్రీ సనాతనా

25) సర్వ్వానవద్యా సర్వ్వాంగ సున్దరీ సర్వ్వసాక్షిణీ

సర్వ్వాత్మికా సర్వసౌఖ్య దాత్రీ సర్వ్వవిమోహినీ

26) సర్వ్వాధారా సర్వ్వగతా సర్వ్వావగుణవర్జ్జితా

సర్వ్వారుణా సర్వ్వమాతా సర్వ్వభూషణ భూషితా

27) కకారార్థా కాలహన్త్రీ కామేశీ కామితార్థదా

కామసఞ్జీవినీ కల్యా కఠినస్తనమణ్డలా

28) కరభోరుః కలానాథముఖీ కచజితాంబుదా

కటాక్షస్యన్ది కరుణా కపాలి ప్రాణనాయికా

29) కారుణ్య విగ్రహా కాన్తా కాన్తిభూత జపావలిః

కలాలాపా కంబుకణ్ఠీ కరనిర్జిత పల్లవా

30) కల్పవల్లీ సమభుజా కస్తూరీ తిలకాఞ్చితా

హకారార్థా హంసగతిర్హాటకాభరణోజ్జ్వలా

31) హారహారి కుచాభోగా హాకినీ హల్యవర్జితా

హరిల్పతి సమారాధ్యా హఠాల్కార హతాసురా

32) హర్షప్రదా హవిర్భోక్త్రీ హార్ద్ద సన్తమసాపహా

హల్లీసలాస్య సన్తుష్టా హంసమన్త్రార్థ రూపిణీ

33) హానోపాదాన నిర్ముక్తా హర్షిణీ హరిసోదరీ

హాహాహూహూ ముఖ స్తుత్యా హాని వృద్ధి వివర్జితా

34) హయ్యంగవీన హృదయా హరిగోపారుణాంశుకా

లకారాఖ్యా లతాపూజ్యా లయస్థిత్యుద్భవేశ్వరీ

35) లాస్య దర్శన సన్తుష్టా లాభాలాభ వివర్జ్జితా

లంఘ్యేతరాజ్ఞా లావణ్య శాలినీ లఘు సిద్ధిదా

36) లాక్షారస సవర్ణ్ణాభా లక్ష్మణాగ్రజ పూజితా

లభ్యేతరా లబ్ధ భక్తి సులభా లాంగలాయుధా

37) లగ్నచామర హస్త శ్రీశారదా పరివీజితా

లజ్జాపద సమారాధ్యా లమ్పటా లకుళేశ్వరీ

38) లబ్ధమానా లబ్ధరసా లబ్ధ సమ్పత్సమున్నతిః

హ్రీఙ్కారిణీ చ హ్రీఙ్కరి హ్రీమద్ధ్యా హ్రీంశిఖామణిః

39) హ్రీఙ్కారకుణ్డాగ్ని శిఖా హ్రీఙ్కారశశిచన్ద్రికా

హ్రీఙ్కార భాస్కరరుచిర్హ్రీఙ్కారాంభోదచఞ్చలా

40) హ్రీఙ్కారకన్దాఙ్కురికా హ్రీఙ్కారైకపరాయణాం

హ్రీఙ్కారదీర్ఘికాహంసీ హ్రీఙ్కారోద్యానకేకినీ

41) హ్రీఙ్కారారణ్య హరిణీ హ్రీఙ్కారావాల వల్లరీ

హ్రీఙ్కార పఞ్జరశుకీ హ్రీఙ్కారాఙ్గణ దీపికా

42) హ్రీఙ్కారకన్దరా సింహీ హ్రీఙ్కారాంభోజ భృంగికా

హ్రీఙ్కారసుమనో మాధ్వీ హ్రీఙ్కారతరుమఞ్జరీ

43) సకారాఖ్యా సమరసా సకలాగమసంస్తుతా

సర్వ్వవేదాన్త తాత్పర్యభూమిః సదసదాశ్రయా

44) సకలా సచ్చిదానన్దా సాధ్యా సద్గతిదాయినీ

సనకాదిమునిధ్యేయా సదాశివ కుటుంబినీ

45) సకాలాధిష్ఠాన రూపా సత్యరూపా సమాకృతిః

సర్వ్వప్రపఞ్చ నిర్మ్మాత్రీ సమనాధిక వర్జ్జితా

46) సర్వ్వోత్తుంగా సంగహీనా సగుణా సకలేశ్వరీ

కకారిణీ కావ్యలోలా కామేశ్వరమనోహరా

47) కామేశ్వరప్రణానాడీ కామేశోత్సంగవాసినీ

కామేశ్వరాలింగితాంగీ కమేశ్వరసుఖప్రదా

48) కామేశ్వరప్రణయినీ కామేశ్వరవిలాసినీ

కామేశ్వరతపఃసిద్ధిః కామేశ్వరమనఃప్రియా

49) కామేశ్వరప్రాణనాథా కామేశ్వరవిమోహినీ

కామేశ్వరబ్రహ్మవిద్యా కామేశ్వరగృహేశ్వరీ

50) కామేశ్వరాహ్లాదకరీ కామేశ్వరమహేశ్వరీ

కామేశ్వరీ కామకోటినిలయా కాంక్షితార్తథదా

51) లకారిణీ లబ్ధరూపా లబ్ధధీర్లబ్ధ వాఞ్ఛితా

లబ్ధపాప మనోదూరా లబ్ధాహఙ్కార దుర్గ్గమా

52) లబ్ధశక్తిర్లబ్ధ దేహా లబ్ధైశ్వర్య సమున్నతిః

లబ్ధ వృద్ధిర్లబ్ధ లీలా లబ్ధయౌవన శాలినీ

53) లబ్ధాతిశయ సర్వాంగ సౌన్దర్యా లబ్ధ విభ్రమా

లబ్ధరాగా లబ్ధపతిర్లబ్ధ నానాగమస్థితిః

54) లబ్ధ భోగా లబ్ధ సుఖా లబ్ధ హర్షాభి పూజితా
హ్రీఙ్కార మూర్త్తిర్హ్రీణ్కార సౌధశృంగ కపోతికా

55) హ్రీఙ్కార దుగ్ధాబ్ధి సుధా హ్రీఙ్కార కమలేన్దిరా
హ్రీఙ్కారమణి దీపార్చ్చిర్హ్రీఙ్కార తరుశారికా

56) హ్రీఙ్కార పేటక మణిర్హ్రీఙ్కారదర్శ బింబితా
హ్రీఙ్కార కోశాసిలతా హ్రీఙ్కారాస్థాన నర్త్తకీ

57) హ్రీఙ్కార శుక్తికా ముక్తామణిర్హ్రీఙ్కార బోధితా
హ్రీఙ్కారమయ సౌవర్ణ్ణస్తంభ విద్రుమ పుత్రికా

58) హ్రీఙ్కార వేదోపనిషద్ హ్రీఙ్కారాధ్వర దక్షిణా
హ్రీఙ్కార నన్దనారామ నవకల్పక వల్లరీ

59) హ్రీఙ్కార హిమవల్గంగ్గా హ్రీఙ్కారార్ణ్ణవ కౌస్తుభా
హ్రీఙ్కార మన్త్ర సర్వ్వస్వా హ్రీఙ్కారపర సౌఖ్యదా

ఇతి శ్రీ బ్రహ్మాణ్డపురాణే ఉత్తరాఖణ్డే

శ్రీ హయగ్రీవాగస్త్యసంవాదే

శ్రీలళితాత్రిశతీ స్తోత్ర కథనం సమ్పూర్ణం

శ్రీ లళితాత్రిశతి నామావలి

1 . ఓం కకారరూపాయై నమః

2 . ఓం కల్యాణ్యై నమః

3 . ఓం కల్యాణగుణశాలిన్యై నమః

4 . ఓం కల్యాణశైలనిలయాయై నమః

5 . ఓం కమనీయాయై నమః

6 . ఓం కలావత్యై నమః

7 . ఓం కమలాక్ష్యై నమః

8 . ఓం కన్మషఘ్న్యై నమః

9 . ఓం కరుణామృత సాగరాయై నమః

10 . ఓం కదంబకాననావాసాయై నమః

11 . ఓం కదంబ కుసుమప్రియాయై నమః

12 . ఓం కన్దర్ప్పవిద్యాయై నమః

13 . ఓం కన్దర్ప్ప జనకాపాంగ వీక్షణాయై నమః

14 . ఓం కర్ప్పూరవీటీసౌరభ్య కల్లోలితకకుప్తటాయై నమః

15 . ఓం కలిదోషహరాయై నమః

16 . ఓం కఞ్జలోచనాయై నమః

17 . ఓం కమ్రవిగ్రహాయై నమః

18 . ఓం కర్మ్మాదిసాక్షిణ్యై నమః

19 . ఓం కారయిత్ర్యై నమః

20 . ఓం కర్మ్మఫలప్రదాయై నమః

21 . ఓం ఏకారరూపాయై నమః

22 . ఓం ఏకాక్షర్యై నమః

23 . ఓం ఏకానేకాక్షరాకృతయే నమః

24 . ఓం ఏతత్తదిత్యనిర్దేశ్యాయై నమః

25 . ఓం ఏకానన్ద చిదాకృతయే నమః

26 . ఓం ఏవమిత్యాగమాబోద్ధ్యాయై నమః

27 . ఓం ఏకభక్తి మదర్చ్చితాయై నమః

28 . ఓం ఏకాగ్రచిత్త నిర్ద్ధ్యాతాయై నమః

29 . ఓం ఏషణా రహితాద్ధృతాయై నమః

30 . ఓం ఏలాసుగన్ధిచికురాయై నమః

31 . ఓం ఏనః కూట వినాశిన్యై నమః

32 . ఓం ఏకభోగాయై నమః

33 . ఓం ఏకరసాయై నమః

34 . ఓం ఏకైశ్వర్య ప్రదాయిన్యై నమః

35 . ఓం ఏకాతపత్ర సామ్రాజ్య ప్రదాయై నమః

36 . ఓం ఏకాన్తపూజితాయై నమః

37 . ఓం ఏధమానప్రభాయై నమః

38 . ఓం ఏకదనేకజగదీశ్వర్యై నమః

39 . ఓం ఏకవీరాది సంసేవ్యాయై నమః

40 . ఓం ఏకప్రాభవ శాలిన్యై నమః

41 . ఓం ఈకారరూపాయై నమః

42 . ఓం ఈశిత్ర్యై నమః

43 . ఓం ఈప్సితార్ థ ప్రదాయిన్యై నమః

44 . ఓం ఈద్దృగిత్య వినిర్దే ్దశ్యాయై నమః

45 . ఓం ఈశ్వరత్వ విధాయిన్యై నమః

46 . ఓం ఈశానాది బ్రహ్మమయ్యై నమః

47 . ఓం ఈశిత్వాద్యష్ట సిద్ధిదాయై నమః

48 . ఓం ఈక్షిత్ర్యై నమః

49 . ఓం ఈక్షణ సృష్టాణ్డ కోట్యై నమః

50 . ఓం ఈశ్వర వల్లభాయై నమః

51 . ఓం ఈడితాయై నమః

52 . ఓం ఈశ్వరార్ధాంగ శరీరాయై నమః

53 . ఓం ఈశాధి దేవతాయై నమః

54 . ఓం ఈశ్వర ప్రేరణకర్త్యై నమః

55 . ఓం ఈశతాణ్డవ సాక్షిణ్యై నమః

56 . ఓం ఈశ్వరోత్సంగ నిలయాయై నమః

57 . ఓం ఈతిబాధా వినాశిన్యై నమః

58 . ఓం ఈహావిరహితాయై నమః

59 . ఓం ఈశశక్త్యై నమః

60 . ఓం ఈషల్ స్మితాననాయై నమః

61 . ఓం లకారరూపాయై నమః

62 . ఓం లళితాయై నమః

63 . ఓం లక్ష్మీ వాణీ నిషేవితాయై నమః

64 . ఓం లాకిన్యై నమః

65 . ఓం లలనారూపాయై నమః

66 . ఓం లసద్దాడిమ పాటలాయై నమః

67 . ఓం లసన్తికాలసల్ఫాలాయై నమః

68 . ఓం లలాట నయనార్చ్చితాయై నమః

69 . ఓం లక్షణోజ్జ్వల దివ్యాంగ్యై నమః

70 . ఓం లక్షకోట్యణ్డ నాయికాయై నమః

71 . ఓం లక్ష్యార్థాయై నమః

72 . ఓం లక్షణాగమ్యాయై నమః

73 . ఓం లబ్ధకామాయై నమః

74 . ఓం లతాతనవే నమః

75 . ఓం లలామరాజదళికాయై నమః

76 . ఓం లంబిముక్తాలతాఞ్చితాయై నమః

77 . ఓం లంబోదర ప్రసవే నమః

78 . ఓం లభ్యాయై నమః

79 . ఓం లజ్జాఢ్యాయై నమః

80 . ఓం లయవర్జితాయై నమః

81 . ఓం హ్రీంకార రూపాయై నమః

82 . ఓం హ్రీంకార నిలయాయై నమః

83 . ఓం హ్రీంపదప్రియాయై నమః

84 . ఓం హ్రీంకార బీజాయై నమః

85 . ఓం హ్రీంకారమన్త్రాయై నమః

86 . ఓం హ్రీంకారలక్షణాయై నమః

87 . ఓం హ్రీంకారజప సుప్రీతాయై నమః

88 . ఓం హ్రీంమత్యై నమః

89 . ఓం హ్రీంవిభూషణాయై నమః

90 . ఓం హ్రీంశీలాయై నమః

91 . ఓం హ్రీంపదారాధ్యాయై నమః

92 . ఓం హ్రీంగర్భాయై నమః

93 . ఓం హ్రీంపదాభిధాయై నమః

94 . ఓం హ్రీంకారవాచ్యాయై నమః

95 . ఓం హ్రీంకార పూజ్యాయై నమః

96 . ఓం హ్రీంకార పీఠికాయై నమః

97 . ఓం హ్రీంకార వేద్యాయై నమః

98 . ఓం హ్రీంకార చిన్త్యాయై నమః

99 . ఓం హ్రీం నమః

100 . ఓం హ్రీంశరీరిణ్యై నమః

101 . ఓం హకారరూపాయై నమః

102 . ఓం హలధృత్పూజితాయై నమః

103 . ఓం హరిణేక్షణాయై నమః

104 . ఓం హరప్రియాయై నమః

105 . ఓం హరారాధ్యాయై నమః

106 . ఓం హరిబ్రహ్మేన్ద్ర వన్దితాయై నమః

107 . ఓం హయారూఢా సేవితాంఘ్ర్యై నమః

108 . ఓం హయమేధ సమర్చ్చితాయై నమః

109 . ఓం హర్యక్షవాహనాయై నమః

110 . ఓం హంసవాహనాయై నమః

111 . ఓం హతదానవాయై నమః

112 . ఓం హత్యాదిపాపశమన్యై నమః

113 . ఓం హరిదశ్వాది సేవితాయై నమః

114 . ఓం హస్తికుంభోత్తుంగ కుచాయై నమః

115 . ఓం హస్తికృత్తి ప్రియాంగనాయై నమః

116 . ఓం హరిద్రాకుఙ్కుమా దిగ్ధాయై నమః

117 . ఓం హర్యశ్వాద్యమరార్చ్చితాయై నమః

118 . ఓం హరికేశసఖ్యై నమః

119 . ఓం హాదివిద్యాయై నమః

120 . ఓం హాలామదాల్లాసాయై నమః

121 . ఓం సకారరూపాయై నమః

122 . ఓం సర్వ్వజ్ఞాయై నమః

123 . ఓం సర్వ్వేశ్యై నమః

124 . ఓం సర్వమంగళాయై నమః

125 . ఓం సర్వ్వకర్త్ర్యై నమః

126 . ఓం సర్వ్వభర్త్ర్యై నమః

127 . ఓం సర్వ్వహన్త్ర్యై నమః

128 . ఓం సనాతనాయై నమః

129 . ఓం సర్వ్వానవద్యాయై నమః

130 . ఓం సర్వ్వాంగ సున్దర్యై నమః

131 . ఓం సర్వ్వసాక్షిణ్యై నమః

132 . ఓం సర్వ్వాత్మికాయై నమః

133 . ఓం సర్వ్వసౌఖ్య దాత్ర్యై నమః

134 . ఓం సర్వ్వవిమోహిన్యై నమః

135 . ఓం సర్వ్వాధారాయై నమః

136 . ఓం సర్వ్వగతాయై నమః

137 . ఓం సర్వ్వవిగుణవర్జ్జితాయై నమః

138 . ఓం సర్వ్వారుణాయై నమః

139 . ఓం సర్వ్వమాత్రే నమః

140 . ఓం సర్వ్వభూషణ భూషితాయై నమః

141 . ఓం కకారార్థ్థాయై నమః

142 . ఓం కాలహన్త్ర్యై నమః

143 . ఓం కామేశ్యై నమః

144 . ఓం కామితార్థదాయై నమః

145 . ఓం కామసఞ్జీవిన్యై నమః

146 . ఓం కల్యాయై నమః

147 . ఓం కఠినస్తనమణ్డలాయై నమః

148 . ఓం కరభోరవే నమః

149 . ఓం కలానాథముఖ్యై నమః

150 . ఓం కచజితాంబుదాయై నమః

151 . ఓం కటాక్షస్యన్ది కరుణాయై నమః

152 . ఓం కపాలి ప్రాణనాయికాయై నమః

153 . ఓం కారుణ్య విగ్రహాయై నమః

154 . ఓం కాన్తాయై నమః

155 . ఓం కాన్తిభూత జపావల్యై నమః

156 . ఓం కలాలాపాయై నమః

157 . ఓం కంబుకణ్ఠ్యై నమః

158 . ఓం కరనిర్జిత పల్లవాయై నమః

159 . ఓం కల్పవల్లీ సమభుజాయై నమః

160 . ఓం కస్తూరి తిలకాఞ్చితాయై నమః

161 . ఓం హకారార్థాయై నమః

162 . ఓం హంసగత్యై నమః

163 . ఓం హాటకాభరణోజ్జ్వలాయై నమః

164 . ఓం హారహారి కుచాభోగాయై నమః

165 . ఓం హాకిన్యై నమః

166 . ఓం హల్యవర్జితాయై నమః

167 . ఓం హరిల్పతి సమారాధ్యాయై నమః

168 . ఓం హఠాల్కార హతాసురాయై నమః

169 . ఓం హర్షప్రదాయై నమః

170 . ఓం హవిర్భోక్త్ర్యై నమః

171 . ఓం హార్ద్ద సన్తమసాపహాయై నమః

172 . ఓం హల్లీసలాస్య సన్తుష్టాయై నమః

173 . ఓం హంసమన్త్రార్థ రూపిణ్యై నమః

174 . ఓం హానోపాదాన నిర్ముక్తాయై నమః

175 . ఓం హర్షిణ్యై నమః

176 . ఓం హరిసోదర్యై నమః

177 . ఓం హాహాహూహూ ముఖ స్తుత్యాయై నమః

178 . ఓం హాని వృద్ధి వివర్జితాయై నమః

179 . ఓం హయ్యంగవీన హృదయాయై నమః

180 . ఓం హరిగోపారుణాంశుకాయై నమః

181 . ఓం లకారాఖ్యాయై నమః

182 . ఓం లతాపూజ్యాయై నమః

183 . ఓం లయస్థిత్యుద్భవేశ్వర్యై నమః

184 . ఓం లాస్య దర్శన సన్తుష్టాయై నమః

185 . ఓం లాభాలాభ వివర్జితాయై నమః

186 . ఓం లంఘ్యేతరాజ్ఞాయై నమః

187 . ఓం లావణ్య శాలిన్యై నమః

188 . ఓం లఘు సిద్ధిదాయై నమః

189 . ఓం లాక్షారస సవర్ణాభాయై నమః

190 . ఓం లక్ష్మణాగ్రజ పూజితాయై నమః

191 . ఓం లభ్యేతరాయై నమః

192 . ఓం లబ్ధ భక్తి సులభాయై నమః

193 . ఓం లాంగలాయుధాయై నమః

194 . ఓం లగ్నచామర హస్త శ్రీశారదా పరివీజితాయై నమః

195 . ఓం లజ్జాపద సమారాధ్యాయై నమః

196 . ఓం లమ్పటాయై నమః

197 . ఓం లకుళేశ్వర్యై నమః

198 . ఓం లబ్ధమానాయై నమః

199 . ఓం లబ్ధరసాయై నమః

200 . ఓం లబ్ధ సమ్పత్సమున్నత్యై నమః

201 . ఓం హ్రీంకారిణ్యై నమః

202 . ఓం హ్రీంకారాద్యాయై నమః

203 . ఓంహ్రీంమద్ధ్యాయై నమః

204 . ఓం హ్రీంశిఖామణయే నమః

205 . ఓం హ్రీంకారకుణ్డాగ్ని శిఖాయై నమః

206 . ఓం హ్రీంకార శశిచన్ద్రికాయై నమః

207 . ఓం హ్రీంకార భాస్కరరుచయే నమః

208 . ఓం హ్రీంకారాంభోదచఞ్చలాయై నమః

209 . ఓం హ్రీంకారకన్దాంకురికాయై నమః

210 . ఓం హ్రీంకారైకపరాయణాయై నమః

211 . ఓం హ్రీంకారదీర్ఘికాహంస్యై నమః

212 . ఓం హ్రీంకారోద్యానకేకిన్యై నమః

213 . ఓం హ్రీంకారారణ్య హరిణ్యై నమః

214 . ఓం హ్రీంకారాలవాలవల్ల్యై నమః

215 . ఓం హ్రీంకారపఞ్జరశుక్యై నమః

216 . ఓం హ్రీంకారాఙ్గణ దీపికాయై నమః

217 . ఓం హ్రీంకారకన్దరా సింహ్యై నమః

218 . ఓం హ్రీంకారాంభోజ భృంగికాయై నమః

219 . ఓం హ్రీంకారసుమనోమాధ్వ్యై నమః

220 . ఓం హ్రీంకారతరుమఞ్జర్యై నమః

221 . ఓం సకారాఖ్యాయై నమః

222 . ఓం సమరసాయై నమః

223 . ఓం సకలాగమసంస్తుతాయై నమః

224 . ఓం సర్వ్వవేదాన్త తాత్పర్యభూమ్యై నమః

225 . ఓం సదసదాశ్రయాయై నమః

226 . ఓం సకలాయై నమః

227 . ఓం సచ్చిదానన్దాయై నమః

228 . ఓం సాధ్యాయై నమః

229 . ఓం సద్గతిదాయిన్యై నమః

230 . ఓం సనకాదిమునిధ్యేయాయై నమః

231 . ఓం సదాశివ కుటుంబిన్యై నమః

232 . ఓం సకాలాధిష్ఠాన రూపాయై నమః

233 . ఓం సత్యరూపాయై నమః

234 . ఓం సమాకృతయే నమః

235 . ఓం సర్వ్వప్రపఞ్చ నిర్మ్మాత్ర్యై నమః

236 . ఓం సమానాధిక వర్జ్జితాయై నమః

237 . ఓం సర్వోత్తుంగాయై నమః

238 . ఓం సంగహీనాయై నమః

239 . ఓం సగుణాయై నమః

240 . ఓం సకలేష్టదాయై నమః

241 . ఓం కకారిణ్యై నమః

242 . ఓం కావ్యలోలాయై నమః

243 . ఓం కామేశ్వరమనోహరాయై నమః

244 . ఓం కామేశ్వరప్రణానాడ్యై నమః

245 . ఓం కామేశోత్సంగవాసిన్యై నమః

246 . ఓం కామేశ్వరాలింగితాంగ్యై నమః

247 . ఓం కమేశ్వర సుఖప్రదాయై నమః

248 . ఓం కామేశ్వరప్రణయిన్యై నమః

249 . ఓం కామేశ్వరవిలాసిన్యై నమః

250 . ఓం కామేశ్వర తపఃసిద్ధ్యై నమః

251 . ఓం కామేశ్వర మనఃప్రియాయై నమః

252 . ఓం కామేశ్వరప్రాణనాథాయై నమః

253 . ఓం కామేశ్వరవిమోహిన్యై నమః

254 . ఓం కామేశ్వరబ్రహ్మవిద్యాయై నమః

255 . ఓం కామేశ్వరగృహేశ్వర్యై నమః

256 . ఓం కామేశ్వరాహ్లాదకర్యై నమః

257 . ఓం కామేశ్వరమహేశ్వర్యై నమః

258 . ఓం కామేశ్వర్యై నమః

259 . ఓం కామకోటినిలయాయై నమః

260 . ఓం కాంక్షితార్థదాయై నమః

261 . ఓం లకారిణ్యై నమః

262 . ఓం లబ్ధరూపాయై నమః

263 . ఓం లబ్ధధియే నమః

264 . ఓం లబ్ధ వాఞ్ఛితాయై నమః

265 . ఓం లబ్ధపాప మనోదూరాయై నమః

266 . ఓం లబ్ధాహఙ్కార దుర్గ్గమాయై నమః

267 . ఓం లబ్ధశక్త్యై నమః

268 . ఓం లబ్ధ దేహాయై నమః

269 . ఓం లబ్ధైశ్వర్య సమున్నత్యై నమః

270 . ఓం లబ్ధ వృద్ధ్యై నమః

271 . ఓం లబ్ధ లీలాయై నమః

272 . ఓం లబ్ధయౌవన శాలిన్యై నమః

273 . ఓం లబ్ధాతిశయ సర్వాంగ సౌన్దర్యాయై నమః

274 . ఓం లబ్ధ విభ్రమాయై నమః

275 . ఓం లబ్ధరాగాయై నమః

276 . ఓం లబ్ధపతయే నమః

277 . ఓం లబ్ధ నానాగమస్థిత్యై నమః

278 . ఓం లబ్ధ భోగాయై నమః

279 . ఓం లబ్ధ సుఖాయై నమః

280 . ఓం లబ్ధ హర్షాభి పూజితాయై నమః

281 . ఓం హ్రీంకార మూర్త్యై నమః

282 . ఓం హ్రీంకార సౌధశృంగ కపోతికాయై నమః

283 . ఓం హ్రీంకార దుగ్ధాబ్ధి సుధాయై నమః

284 . ఓం హ్రీంకార కమలేన్దిరాయై నమః

285 . ఓం హ్రీంకారమణి దీపార్చిషే నమః

286 . ఓం హ్రీంకార తరుశారికాయై నమః

287 . ఓం హ్రీంకార పేటకమణయే నమః

288 . ఓం హ్రీంకారదర్శ బింబితాయై నమః

289 . ఓం హ్రీంకార కోశాసిలతాయై నమః

290 . ఓం హ్రీంకారాస్థాన నర్త్తక్యై నమః

291 . ఓం హ్రీంకార శుక్తికా ముక్తామణయే నమః

292 . ఓం హ్రీంకార బోధితాయై నమః

293 . ఓం హ్రీంకారమయ సౌవర్ణ్ణస్తంభ విద్రుమ పుత్రికాయై నమః

294 . ఓం హ్రీంకార వేదోపనిషదే నమః

295 . ఓం హ్రీంకారాధ్వర దక్షిణాయై నమః

296 . ఓం హ్రీంకార నన్దనారామ నవకల్పక వల్లర్యై నమః

297 . ఓం హ్రీంకార హిమవల్గ్గంగాయై నమః

298 . ఓం హ్రీంకారార్ణ్ణవ కౌస్తుభాయై నమః

299 . ఓం హ్రీంకారమన్త్ర సర్వ్వస్వాయై నమః

300 . ఓం హ్రీంకారపర సౌఖ్యదాయై నమః

శ్రీ లళితాత్రిశతి నామావలి సమాప్తం

శ్రీ లళితాష్టోత్తరశతనామావలి

1. ఓం రజతాచల శృంగాగ్ర మద్ధ్యస్థాయై నమో నమః

2. ఓం హిమాచల మహావంశ పావనాయై నమో నమః

3. ఓం శఙ్కరార్ధ్ధాంగ సౌన్దర్య శరీరాయై నమో నమః

4. ఓం లసన్మరతక స్వచ్ఛ విగ్రహాయై నమో నమః

5. ఓం మహాతిశయ సౌన్దర్య లావణ్యాయై నమో నమః

6. ఓం శశాఙ్కశేఖర ప్రాణవల్లభాయై నమో నమః

7. ఓం సదా పఞ్చదశాత్మైక్య స్వరూపాయై నమో నమః

8. ఓం వజ్రమాణిక్య కటక కిరీటాయై నమో నమః

9. ఓం కస్తూరీ తిలకోత్భాసినిటిలాయై నమో నమః

10. ఓం భస్మరేఖాఙ్కిత లసన్మస్తకాయై నమో నమః

11. ఓం వికచాంభోరుహదళ లోచనాయై నమో నమః

12. ఓం శరచ్చాంపేయ పుష్పాభ నాసికాయై నమో నమః

13. ఓం లసత్కనక తాటఙ్క యుగళాయై నమో నమః

14. ఓం మణిదర్పణ సఙ్కాశ కపోలాయై నమో నమః

15. ఓం తాంబూలపూరితస్మేర వదనాయై నమో నమః

16. ఓం సుపక్వదాడిమీబీజ రదనాయై నమో నమః

17. ఓం కంబూపూగ సమచ్ఛాయా కన్ధరాయై నమో నమః

18. ఓం స్థూలముక్తాఫలోదార సుహారాయై నమో నమః

19. ఓం గిరీశబద్ధమాంగల్య మంగళాయై నమో నమః

20. ఓం పద్మపాశాఙ్కుశ లసత్కరాబ్జాయై నమో నమః

21. ఓం పద్మకైరవ మన్దార సుమాలిన్యై నమో నమః

22. ఓం సువర్ణ కుంభయుగ్మాభ సుకుచాయై నమో నమః

23. ఓం రమణీయచతుర్బాహు సంయుక్తాయై నమో నమః

24. ఓం కనకాంగద కేయూర భూషితాయై నమో నమః

25. ఓం బృహత్సౌవర్ణ్ణ సౌన్దర్య వసనాయై నమో నమః

26. ఓం బృహన్నితంబ విలసద్రశనాయై నమో నమః

27. ఓం సౌభాగ్యజాత శృంగార మధ్ధ్యమాయై నమో నమః

28. ఓం దివ్యభూషణసన్దోహ రఞ్జితాయై నమో నమః

29. ఓం పారిజాతగుణాధిక్య పాదాబ్జాయై నమో నమః

30. ఓం సుపత్మరాగసఙ్కాశ చరణాయై నమో నమః

31. ఓం కామకోటి మహాపత్మ పీఠస్థాయై నమో నమః

32. ఓం శ్రీకణ్ఠనేత్ర కుముద చన్ద్రికాయై నమో నమః

33. ఓం సచామర రమావాణి వీజితాయై నమో నమః

34. ఓం భక్త రక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమో నమః

35. ఓం భూతేశాలింగనోద్భూత పుళకాంగ్యై నమో నమః

36. ఓం అనంగజన కాపాంగ వీక్షణాయై నమో నమః

37. ఓం బ్రహ్మోపేన్ద్ర శిరోరత్న రఞ్జితాయై నమో నమః

38. ఓం శచీముఖామరవధూ సేవితాయై నమో నమః

39. ఓం లీలాకల్పిత విద్ధ్యణ్డమణ్డలాయై నమో నమః

40. ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమో నమః

41. ఓం ఏకాతపత్ర సామ్రాజ్యదాయికాయై నమో నమః

42. ఓం సనకాది సమారాధ్య పాదుకాయై నమో నమః

43. ఓం దేవర్షిసంస్తూయమాన వైభవాయై నమో నమః

44. ఓం కలశోద్భవ దుర్వ్వాసఃపూజితాయై నమో నమః

45. ఓం మత్తేభవక్త్ర షడ్వక్త్ర వత్సలాయై నమో నమః

46. ఓం చక్రరాజ మహాయన్త్ర మద్ధ్యవర్త్యై నమో నమః

47. ఓం చిదగ్నికుణ్డసంభూత సుదేహాయై నమో నమః

48. ఓం శశాఙ్కఖణ్డసంయుక్త మకుటాయై నమో నమః

49. ఓం మత్తహంసవధూ మన్దగమనాయై నమో నమః

50. ఓం వన్దారుజనసన్దోహ వన్దితాయై నమో నమః

51. ఓం అన్తర్మ్ముఖ జనానన్ద ఫలదాయై నమో నమః

52. ఓం పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై నమో నమః

53. ఓం అవ్యాజకరుణాపూరపూరితాయై నమో నమః

54. ఓం నిరఞ్జన చిదానన్ద సంయుక్తాయై నమో నమః

55. ఓం సహస్రసూర్యేన్ద్వయుత ప్రకాశాయై నమో నమః

56. ఓం రత్నచిన్తామణి గృహమద్ధ్యస్థాయై నమో నమః

57. ఓం హానివృద్ధి గుణాధిక్య రహితాయై నమో నమః

58. ఓం మహాపత్మాటవీమద్ధ్య నివాసాయై నమో నమః

59. ఓం జాగ్రల్ స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమో నమః

60. ఓం మహాతాపౌఘుపాపానాం వినాశిన్యై నమో నమః

61. ఓం దుష్టభీతి మహాభీతి భఞ్జనాయై నమో నమః

62. ఓం సమస్త దేవదనుజ ప్రేరకాయై నమో నమః

63. ఓం సమస్త హృదయాంభోజ నిలయాయై నమో నమః

64. ఓం అనాహత మహాపత్మ మన్దిరాయై నమో నమః

65. ఓం సహస్రార సరోజాత వాసితాయై నమో నమః

66. ఓం పునరావృత్తిరహిత పురస్థాయై నమో నమః

67. ఓం వాణీ గాయత్రీ సావిత్రీ సన్నుతాయై నమో నమః

68. ఓం నీలారమాభూసంపూజ్య పదాబ్జాయై నమో నమః

69. ఓం లోపాముద్రార్చ్చిత శ్రీమచ్చరణాయై నమో నమః

70. ఓం సహస్రరతి సౌన్దర్య శరీరాయై నమో నమః

71. ఓం భావనామాత్ర సన్తుష్ట హృదయాయై నమో నమః

72. ఓం సత్యసంపూర్ణ్ణ విజ్ఞాన సిద్ధిదాయై నమో నమః

73. ఓం త్రిలోచన కృతోల్లాస ఫలదాయై నమో నమః

74. ఓం శ్రీ సుధాబ్ధి మణిద్వీప మద్ధ్యగాయై నమో నమః

75. ఓం దక్షాద్ధ్వర వినిర్భేద సాధనాయై నమో నమః

76. ఓం శ్రీనాథ సోదరీభూత శోభితాయై నమో నమః

77. ఓం చన్ద్రశేఖర భక్తార్త్తి భఞ్జనాయై నమో నమః

78. ఓం సర్వోపాధి వినిర్మ్ముక్త చైతన్యాయై నమో నమః

79. ఓం నామపారాయణాభీష్ట ఫలదాయై నమో నమః

80. ఓం సృష్టి స్థితి తిరోధాన సఙ్కల్పాయై నమో నమః

81. ఓం శ్రీషోడశాక్షరీ మన్త్ర మద్ధ్యగాయై నమో నమః

82. ఓం అనాద్యన్త స్స్వయంభూత దివ్యమూర్త్యై నమో నమః

83. ఓం భక్తహంసవతీ ముఖ్య నియోగాయై నమో నమః

84. ఓం మాతృ మణ్డల సంయుక్త లళితాయై నమో నమః

85. ఓం భణ్డదైత్య మహాసత్మ్క నాశనాయై నమో నమః

86. ఓం క్రూరభణ్డ శిరచే్ఛద నిపుణాయై నమో నమః

87. ఓం ధరాచ్యుత సురాధీశ సుఖదాయై నమో నమః

88. ఓం చణ్డముణ్డనిశుంభాది ఖణ్డనాయై నమో నమః

89. ఓం రక్తాక్ష రక్తజిహ్వాది శిక్షణాయై నమో నమః

90. ఓం మహిషాసురదోర్వీర్య నిగ్రహాయై నమో నమః

91. ఓం అభ్రకేశ మహోత్సాహ కారణాయై నమో నమః

92. ఓం మహేశయుక్త నటన తత్పరాయై నమో నమః

93. ఓం నిజభర్త్రృ ముఖాంభోజ చిన్తనాయై నమో నమః

94. ఓం వృషభధ్వజ విజ్ఞాన తపఃసిద్ధ్యై నమో నమః

95. ఓం జన్మమృత్యుజరారోగ భఞ్జనాయై నమో నమః

96. ఓం విరక్తి భక్తి విజ్ఞాన సిద్ధిదాయై నమో నమః

97. ఓం కామక్రోధాది షడ్వర్గ్గ నాశనాయై నమో నమః

98. ఓం రాజరాజార్చ్చిత పదసరోజాయై నమో నమః

99. ఓం సర్వ్వవేదాన్త సిద్ధాన్త సుతత్త్వాయై నమో నమః

100. ఓం శ్రీ వీరభక్త విజ్ఞాన నిదానాయై నమో నమః

101. ఓం అశేష దుష్టదనుజ సూదనాయై నమో నమః

102. ఓం సాక్షాల్శ్రీదక్షిణామూర్త్తి మనోజ్ఞాయై నమో నమః

103. ఓం హయమేధాగ్ర సంపూజ్య మహిమాయై నమో నమః

104. ఓం దక్షప్రజాపతిసుతా వేషాఢ్యాయై నమో నమః

105. ఓం సుమబాణేక్షు కోదణ్డ మణ్డితాయై నమో నమః

106. ఓం నిత్యయౌవన మాంగల్య మంగళాయై నమో నమః

107. ఓం మహాదేవ సమాయుక్త మహాదేవ్యై నమో నమః

108. ఓం చతుర్వ్వింశతితత్త్వైక స్వరూపాయై నమో నమః

అపరాధ-శోధన

మన్త్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి

యత్ పూజితం మయా దేవి పరిపూర్ణ్ణం తదస్తుతే

శాన్తి మన్త్రం

ఓం లోకాః సమస్తాః సుఖినో భవన్తు

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః

ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం